Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 112

(Apr. 27, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 112

(Apr. 27, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 | 12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 27–4–47 ఆదివారం [సంచిక 112

ఈ సంచికలో

- మే దినోత్సవ ప్రణాళిక
- మహారాష్ట్రంలో ప్రజా విజృంభణ
- దిండేపల్లి గూడెంలో ఫ్రీం మానభంగం
- అఖిలభారత సంస్థాన ప్రజామండలి తీర్మానాలు
- ధాన్య సేకరణ – రైతు కర్తవ్యం
- ఇండియాపై అమెరికా సామ్రాజ్యవాదుల పన్నాగాలు

షేక్ అబ్దుల్లా దినోత్సవం మే 20

ఊరేగింపులూ సభలూ జరపాలి

న్యూఢిల్లీ, ఏప్రియల్ 2[illegible]

అఖిల భారత సంస్థాన ప్రజా మహాసభ అధ్యక్షుడు డాక్టర్ పట్టాభిగారిలా ప్రకటించారు.

"మే 20 వ తేదీకి షేక్ అబ్దుల్లాను జైలులో పెట్టి సంవత్సరం ముగుస్తుంది. సంస్థాన మహాసభ షేక్ అబ్దుల్లా దినోత్సవం జరప నిశ్చయించింది. కాబట్టి అకోజు సంస్థానాలన్నిటా ఊరేగింపులు, సభలు జరపాలి. కాశ్మీర నాయకుల విడుదల చేయాలని తీర్మానించాలి."

నిరంకుశ ప్రభువులపై డాక్టరు పట్టాభి మమత

ప్రజల వేధించే వారితో రాజీ రాయబారాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25

సంస్థానాలలో భారతదేశ ప్రజల స్వతంత్ర పోరాటానికి గురిపెట్టిన సామ్రాజ్యవాదుల పిరంగులగా వేయాలని బ్రిటిష్ కౌలిసుంచీ కోరుతున్నవి. అందుకనే చిన్నచిన్న సంస్థానాలు శక్తిలేక భారతరాష్ట్రంలో ఎక్కడ చేరిపోతాయోనని వాటిని గ్రూపులుగా చేయాలని బ్రిటిష్ ప్రణాళికలు తయారుచేసింది; యూనియన్లను ఏర్పరుస్తున్నది. ఈ విషయమై సంస్థాన ప్రజామహాసభ ఒక తీర్మానం చేసింది.

ఆ తీర్మానం పత్రికల్లో పడిగావడలేదని డాక్టర్ పట్టాభిగారు ఇలా వివరించారు.

"ఆ తీర్మానం ప్రకారం సంస్థానాలు మూడు వర్గాలుగా విభజింపబడితాయి:

"1. పెద్ద సంస్థానాలు అంటే 50 లక్షల జనాభా, కోటి రూపాయలు ఆదాయంగల ఈ వర్గం క్రిందికి వస్తాయి. ఇవి ప్రత్యేక యూనిట్లుగా ఉండవచ్చు. ప్రత్యేకకారణాలుంటే కొన్నిటికి మినహాయింపు ఇవ్వవలసి వస్తుంది. 2. సంస్థానాల గ్రూపులు అంటే ఆధునిక పద్ధతిలో పాలన కొనసాగించడానికి తగిన విధంగా కొన్ని సంస్థానాలు చేరి ఏర్పడిన గ్రూపులు ఈ వర్గం క్రిందికి వస్తాయి. ఈ గ్రూపులో ఏ ఒక సంస్థానాధిపతో గ్రూపుకు చట్టబద్ధుడైన అధిపతిగా ఉంటాడు. (3) మిగిలిన సంస్థానాలు పైవర్గాలకు చెందని మిగతా సంస్థానాలన్నీ కలిసి ప్రక్కనున్న బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలో చేరిపోతాయి.

నిరంకుశ ప్రభువులకు పట్టాభి మద్దతు

"ఇందులో రెండోవర్గానికి సంబంధించి తగాదా వచ్చింది. సంస్థానాల గ్రూపులకు సంస్థానాధిపతిగాని చట్టబద్ధుడైన అధ్యక్షుడు ఉండ వీలులేదని, ఎవరైనా వారే ఎన్నికలలో పోటీచేసి గెలిచి అధ్యక్షుడు కావాలని కోరుతూ ముకుట్ బిహారీలాల్‌గారు సంస్థాన ప్రజా సభలో సవరణ తెచ్చారు.

"అంతే రెండోవర్గపలో తమనుకూడ తీసిపారవేస్తారని పెద్ద సంస్థానాధిపతులు అనుమానించడానికి వీలేర్పడుతుందని నేను ఆ సవరణను ఆక్షేపించాను. గ్రూపులలో సంస్థానాధిపతులను తొలగిస్తే అసలవి బ్రిటిష్ రాష్ట్రాలలాగే అయిపోతాయి. అంటే 100 సంస్థానాలు ఒక దెబ్బతో విచ్ఛిన్నమవుతాయి. ఇందులో నరేంద్రులతో చేసుకున్న రాజీ, బ్రిటిష ప్రణాళిక పూరాదులే తొలగిపోతాయి" అని పట్టాభిగారు నిరంకుశ బ్రిటిష్‌వాముల పక్షంగా వకాల్తా పుచ్చుకున్నారు.

అధికసంఖ్యాకులు పట్టాభి సలహా పాటించలేదు

ఇంకా పట్టాభిగారిలా అన్నారు: "అయినా మా వాదాన్ని విషయనిర్ణయసభ వినలేదు. బిహారీలాల్ సవరణను ఆమోదించింది. తర్వాత వివరించి చెప్పగా తిరిగి ఈ సవరణను పరిశీలించాలని సభ ఆమోదించింది. ఈ సమయంలో ఈ గ్రూపులు యూనియన్‌లో భాగాలుండాలని తిరిగి చెప్పవలసి వస్తుంది అన్నారు. కాని అది వివాయితీలేని పని అన్నాను" అని తాను నరేంద్రులకు మద్దతు ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు భారత స్వతంత్రాన్ని బలిపెడుతున్నానని ఒప్పుకుంటూ, ఏదో ప్రజాతంత్ర పద్ధతిని ఉపదేశిస్తున్నట్టుగా డాక్టరు పట్టాభిగారన్నారు. అసలు మహాసభలో ఆమోదింపబడినదిగా వారు ప్రకటించిన తీర్మానం ఈ క్రింద ఇస్తున్నాము.

తీర్మాన పాఠం

"యాభై లక్షల జనాభా, మూడు కోట్ల ఆదాయం కలిగి, ఆధునికంగా అభ్యుదయకర స్థాయిలో పాలన నడపగల సంస్థానాలే ఫెడరల్ యూనియన్‌లో చేరడానికి తగిన యూనిట్లుగా భావించాలి. అవసరమైతే తగినంత కారణముంటే మినహాయింపు చేయవచ్చునుండాలి. కాని, ఏమైనప్పటికి ఆ యూనిట్లు ఆధునిక అభ్యుదయకర స్థాయిలో పాలన నడపగలిగి వుండాలి.

"మిగత అలాంటి స్థాయికిచెందని సంస్థానాలు భూగోళ, చారిత్రక, సాంప్రదాయ, భాషలకునట్టి గ్రూపులుగా మాత్రమే వుండగలవు. అవి సాధ్యమైనంతలో ప్రత్యేక సంస్థానాలుగా వుంటాయి. అవి యూనియనులో భాగాలుగా పాలింపబడతాయి. ఆ గ్రూపులకు అందులోని ఒక సంస్థానాధిపతి చట్టబద్ధుడైన అధిపతిగా ఎన్నుకోబడాలి.

"మిగత సంస్థానాలన్నీ రాష్ట్రాల్లో కలిసిపోతాయి. అవి సంస్థానాలుగా వుండవు."

రాజ్యాంగసభ

నరేంద్రులతో రాయబారాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25

రాజ్యాంగ నిర్మాణసభకు సంస్థానాల ప్రతినిధులను ఎన్నుకొనే విషయమై రాయబార కమిటీ నరేంద్రమండలితో చేసుకున్న రాజీనిగూర్చి ఒక తీర్మానాన్ని పండిత నెహ్రూ రాజ్యాంగసభ సమావేశంలో ప్రవేశపెడతారు. ఆ ఎన్నిక పద్ధతి ప్రకారం సంస్థానాలు వెంటనే ప్రతినిధులను పంపాలనికూడ ఆ తీర్మానంలో ఉంటుంది.

ఆ రాజీ ప్రకారం సంస్థానాలు నాలుగు వర్గాలుగా విభజింపబడినవి: (1) ఒకే ప్రతినిధిని పంపగల సంస్థానాలు ఆ ఒక ప్రతినిధిని ఎన్నుకొని పంపాలి (2) ఇద్దరు ప్రతినిధులను పంపే సంస్థానాలు వీరు ఒకరిని ఎన్నుకొనాలి. ఒకరిని సంస్థానాధిపతి నామినేట్ చెయ్యాలి (3) ముగ్గురు ప్రతినిధులను ఇచ్చే సంస్థానాలు ఇద్దరిని ఎన్నుకొనాలి, ఒకరిని నామినేట్ చెయ్యాలి. (4) అంతకుపైగా ప్రతినిధులను పంపే సంస్థానాలు సగం మందిని ఎన్నుకొనాలి. మిగతావారిని నామినేట్ చెయ్యాలి.

బ్రిటిష్ ఉరిత్రాడును నాయకులు పూలమాలగా స్వీకరించారు

ఈ రాజ్యాంగసభ నియమించిన రాయబార కమిటీ ఈ ఎన్నికపద్ధతి విషయమై మాత్రమే ఆలోచించవలసింది. కాని రాజీ చేసుకోవాలన్న ఆదుర్దాతో కాంగ్రెస్ నాయకులు మిగతా విషయాలను కూడ నిరంకుశ ప్రభువులతో సంప్రదించారు. బ్రిటిష్ ప్రణాళికను పరిపూర్తిగా ఒప్పుకున్నామని చెప్పారు. అంతేకాక, ఏ ప్రాతిపదికపై తన ఇష్టంలేకపోతే, రాజ్యాంగసభలో చేరక పోవచ్చునని నెహ్రూ–పటేలుగార్లు చెప్పారట. ఇందుకు నిరంకుశ రాజపాలన సాగించేందుకు సంస్థానాధిపతులకు వీరు అనుమతినిచ్చారు.

సంస్థానాల సరిహద్దులను బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల భాషా సంస్కృతులనబట్టికాక ప్రజలను చీల్చడానికే చేశారు. అలాంటి సరిహద్దులను మార్చకుండ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడవు పరిస్థితి ఇలా ఉండగా సంస్థానాధిపతుల ప్రాదేశిక హక్కులను ఇరుపార్టీలు ఒప్పుకోవడం చేయమని చెప్పినా వాగానమిచ్చారట. అంగుకు[illegible]

బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొమ్మననే కూడదట

లీగ్ నాయకుడు ఫజ్లుల్‌హక్ బానిస బుద్ధి

వారిని ఉండమని ప్రచారంకూడా చేయాలట

కలకత్తా, ఏప్రిల్ 25

బెంగాల్ మాజీ ప్రధాని ఫజ్లుల్‌హక్కు దేశంలోని కల్లోలాలను గురించి ప్రకటన చేస్తూ ఈ విధమైన సిగ్గుమాలిన ప్రకటన చేశారు:

"విత్తనం వేసినవారు దాని విషఫలితాలను అనుభవిక పోతున్నారు. బ్రిటిష ప్రభుత్వం వారు ఫిబ్రవరి 20 నాడు చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవలసిందని, బ్రిటిష్‌ప్రజల సహాయంతో భారతదేశం శాంతియుతంగా అభివృద్ధిపొందే వీలు కలిగించవలసిందని ఆందోళన చేయవలసిన సమయం ఆసన్నం అయింది.

"ఇప్పుడు మనం బ్రిటిష్‌వాళ్ళని పొమ్మనకూడదు ఉండమని ఆందోళన చేయాలి."

కలాత్ నవాబు గొంతెమ్మ కోరికలకు

జనాబ్ జిన్నా అంగీకారం వుందట

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25

బెలూచిస్తాన్‌లోని ఆ జామన్ ఇ వతన్ అధ్యక్షులు ఖాన్ అబ్దుల్ సమద్‌ఖాన్ వేదాత పత్రికా ప్రతినిధితో ఇట్లా చెప్పారు:

"కలాత్ సంస్థానంయొక్క ప్రస్తుతపు సరిహద్దులమధ్యనున్న ప్రదేశమేగాకనవాబు బ్రిటిష్ వారికిచ్చిన ప్రదేశాంతోసహా స్వతంత్రగా వుండాలనే కలాత్ నవాబు యొక్క కోరికకు జనాబ్ జిన్నా అంగీకరించారట. ఈ విషయం నవాబే నాతో చెప్పారు.

"నేను జాతీయవాదిని ఐక్యభారత దేశమే నా అభిమతం. కాని ఏప్రదేశాలైనా సరే, కేంద్రంలో చేరేందుకు, చేరకుండేందుకు స్వతంత్రం వుండాలి. సరిహద్దు రాష్ట్రం, బ్రిటిష్ బెలూచిస్థాన్. పంజాబులో కొన్ని భాగాలు, సరిహద్దు తెగలప్రదేశాలు కొన్ని పఠాన్‌స్థాన్‌గా చేయాలని నా అభిప్రాయము".

కలాత్, బెలూచిస్థాన్‌లోని సంస్థానం క్వెట్టా, బెలూచిస్థానలోని కొన్ని తహసీళ్ళను తనకు రావాలని నవాబు పట్టుపడుతున్నారు. బ్రిటిష్‌ప్రభుత్వంయీ కలాత్‌ను పెద్ద మిలిటరీ కేంద్రంగా తయారుచేసి అటు పడమటి ఆశియాదేశాల స్వాతంత్ర్యానికి ఇటు భారతదేశ స్వాతంత్ర్యానికి కొరకంచులా తయారు చేయాలని పిశ్వప్రయత్నాలు చేస్తున్నది. విమానాశ్రయాలు, రైల్వేలు నిర్మిస్తున్నారు. 'స్వాతంత్ర్యం' పేరుతో సంస్థానాలు తమ ఇష్టంవస్తే సభలో చేరవచ్చు. లేదా లేదు అని కూడ చెప్పారు.

కాశ్మీర్ హైద్రాబాదులకు ఇంకోరకం పద్ధతి చూస్తారట

కాశ్మీర్‌హైద్రాబాదుసంస్థానాలలోజరిగిన హత్యాకాండ, దారుణ నిర్బంధ విధానం లోకవిదితం. శాసనసభలను ప్రజాసంస్థలన్నీ బహిష్కరించాయి. వేలకొలదిమంది జైళ్ళలో మ్రగ్గుతున్నారు. రైతులు, సామాన్య ప్రజలు నానాహింసలు పడుతున్నారు.

ఇలాంటిచోట్ల సంస్థానాధిపతులు తమ రాజసత్వాన్ని పదిలపరిచేటట్టు ప్రజాపోరాటాన్నిబలపరచడం మానివేశారు. అందుకు ఆ స్వతంత్ర పోరాటం నడిపిన వీరులందరూ జైళ్ళలో మ్రగ్గుతుండగనే రాజ్యాంగనిర్మాణ సభలోనికి ఈ సంస్థానాలనుండి ఎలా ప్రతినిధులను పంపాలా అని ఆలోచించారు.

అక్కడున్న నామమాత్రపు శాసనసభల నుండి ప్రతినిధులను ఎన్నుకునేందుకు అంగీకరిస్తే ప్రజల క్రోధం పెచ్చుపెరిగి పోతుందని భావాలు నవాబుద్వారా ఏవో సూచనలు అందజేశారట. సంస్థాన ప్రజా మహాసభ తీర్మానానికే ఇది విరుద్ధం.

ఎలాగో రేపటి సమావేశానికి సంస్థాన ప్రతినిధులను రప్పించుకోవాలనే ఆదుర్దా కాంగ్రెసునాయకులలో పెరిగిపోయి, ప్రజలనే మరచిపోతున్నారు. భారత స్వతంత్ర శత్రువులైన వారితో రాజీ ముచ్చట్లు సాగిస్తున్నారు.

విభజన పనికిరాదు

బెంగాలు ప్రజలలో ప్రచారం చేయడానికి కమిటీ నియామకం

కలకత్తా, ఏప్రియల్ [illegible]

బెంగాలులో శరత్ బోసు అధినేతగా పాకిస్థాన్, బెంగాల్‌విభజన [illegible] వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయాన్ని [illegible]దానికి ఒక కమిటీ ఏర్పడింది.

మతసమస్యతో బెంగాలును విభజించవలసిరం జాతీయతకు విరుద్ధమనీ, అవిభక్త బెంగాలును ఒప్పుకోవడం పాకిస్తాన్‌కు అంగీకరించడమే అవుతుందనీ, తూర్పు–ఉత్తరబెంగాల్ జిల్లాలోని హిందువుల స్థితిని దాని ఇబ్బందిపెడుతుందనీ ఈ కమిటీని నియమించిన ప్రముఖ నాయకుల సమావేశం ప్రకటించింది.

దేశద్రోహానికి అయుపుపట్టు అవుతుంది కలాత్.

రాష్ట్రవిభజనకు ఒప్పుకోనడం తప్పు

సయ్యద్ అలీ జహీర్

లక్నో, ఏప్రిల్ 2[illegible]

తాత్కాలిక ప్రభుత్వంలో మాజీసభ్యుడు సయ్యద్ అలీ జహీర్ దేశపరిస్థితులపై ఒక ప్రకటనచేస్తూ ఇట్లా చెప్పారు.

"బ్రిటిష్‌వాళ్ళు వెళ్ళిపోయేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి వచ్చావన్న కొత్త వైస్రాయి ఇంతరకు చేసిందల్లా గాంధీ జిన్నాల సంతకాలతో ఒక ప్రకటన చేయించడమే. దానివలన కాను ముస్లిముల ఏకైక ప్రతినిధిననీ, గాంధీ–కాంగ్రెసులు హిందువుల ప్రతినిధులనీ చెప్పే వాదాన్ని ధృవపరచడం మాత్రమే ఫలితం. విజమైన ఫలితం కలగాలంటే నేటి కల్లోలాలకు కారణమైన ఆగస్టు 16 నాటి (1946) రోజాట[illegible]

(మిగతా 11 వ పేజీలో)

తుంగభద్ర ప్రాజెక్టు క్రింద భూమిఅమ్మకానికిపరిమితి

మదరాసు అసెంబ్లీలో బిల్లు ఆమోదం

మద్రాసు, ఏప్రిల్ 24

తుంగభద్రా ప్రాజెక్టుక్రింద భూముల అమ్మకాన్ని పరిమితిచేస్తూ ప్రభుత్వం తెచ్చినబిల్లు నేడు చట్టమయింది. సెలక్టు కమిటీ మార్పులతో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతూ రివిన్యూ మంత్రిగారు యిలా అన్నారు:

కొన్నిసందర్భాలలో ప్రభుత్వమే భూమిని కొనడంలో సెలక్టుకమిటీ కొన్నిమార్పులు చేసింది. 1944 అక్టోబరు 1 వ తేదీ తర్వాత 50 యకరాలకు మించి భూమిని కొన్నవారి నుండి పై భూమి అంతా కొన్నధరకే ఈచట్టం వచ్చిన మూడేళ్ళలోగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మూడేళ్ళలోగా ఆ భూమి యితరులకు అమ్మినప్పటికి కొన్నవారు కూడ బాధ్యులవుతారు. పర్మిట్లద్వారా భూమి సంపాదించినవారు 15 ఏళ్ళలోగా అమ్మడానికి వీలులేదు. ఈ మార్పులు చాలముఖ్యమయినవని రివిన్యూమంత్రి చెప్పారు.

బేగం అమీరుద్దీన్ (ముస్లింలీగ్)గారు మాట్లాడుతూ, ఏవ్యక్తి 50 యకరాలు మించి కొననాడినప్పుడు దానికంటే ఏ కుటుంబమూ కొనరాదని వుండాలని సూచించింది.

యిందువల్ల ఒకే కుటుంబంలో వివిధ సభ్యులు ఒక్కొక్కరు 50 యకరాలు కొనకుండా [illegible] అపుచేయడానికి వీలు అవుతుందని ఆమె అన్నారు. (చర్చ అనంతరం రివిన్యూ మంత్రి జవాబిస్తూ 50 యకరాల పరిమితి కుటుంబానికేగాని వ్యక్తికి కాదనిచెప్పారు.) నిబంధనలలో ఈ విషయం స్పష్టపరుస్తామని అన్నారు. పర్మిట్లు విషయంలో విస్తృతంగా యివ్వబడతాయనీ, ప్రభుత్వోద్యోగులు ఎక్కువగా భూములు సంపాదించిపవిషయం స్పష్టంగా తెలియచేస్తే తీవ్రచర్యలు తీసుకుంటామనీ, రివిన్యూమంత్రి అన్నారు.

తర్వాత క్లాజువారీగా బిల్లు చర్చింపబడి చట్టమయింది. తర్వాత మలబారుయిరిగేషను బిల్లునుకూడ అసెంబ్లీ చట్టంగా అంగీకరించింది.

గుంటూరు క్షామం

ఈ నాయంత్రం గుంటూరుజిల్లా ఆహార పరిస్థితిపై అసెంబ్లీలో చర్చజరిగింది. ప్రకాశంగారు పట్టాభిగారు కొత్త మంత్రులను తీవ్రంగా విమర్శించారు. రంగాగారు ధాన్యం ధరను పెంచమని కోరినందుకు ప్రకాశంగారు తప్పుపట్టడం తగదని చెప్పారు. ఇంకా యిలా అన్నారు.

"రంగాగారు రైతుల మేలుకోరే ధాన్యం ధర పెంచమని చెప్పారు. రైతులు వల్ల[illegible]

(మిగతా 12 వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ఇండియాపై పెత్తనంకోసం అమెరికా సామ్రాజ్యవాదుల పన్నాగాలు

రాయబారిగా గ్రాడీని నియమించడంలో అంతరార్థం

గ్రాడీ భారతదేశ మిత్రుడనుకోవడం పట్టి భ్రమ

హెన్రీగ్రాడీ అనే అతన్ని అమెరికా ప్రభుత్వం ఇండియాలో తన రాయబారిగా నియమించింది. "భారతదేశం గుర్చింది క్షుణ్ణంగా తెలిసినవాడు. దేశం యొక్క ఆర్థిక, పారిశ్రామిక సమస్యలను సానుభూతితో అర్థంచేసుకుంటున్న వాడు" అని మనపత్రికలు, ఇతని నియామకాన్ని అభినందించాయి.

రాయబారిగా నియమింప బడ్డాడని అధికారప్రకటన జరిగినప్పుడే ఈ గ్రాడీ ఇలా అన్నాడు. "పరిశ్రమల్లోను, రైళ్ళు మొదలైనవాటి విషయంలోనూ ఇక్కడి ముఖ్య పరిశ్రమదారుల తోడ్పాటును ఇండియా కోరినట్లయితే అక్కడికివెళ్ళి కొంతకాలం ఉండి, అక్కడివారికి పూర్తిగా తోడ్పడడానికి ఒప్పుకొనేవారు కొందరుంటారని నేను గట్టిగా చెప్పగలను."

పిచ్చిభ్రమలు

ఈమాటలనువిని, పిళ్లాగారి 'ఈస్టర్న్ ఎకనామిస్టు' ఏప్రిల్ 11 వ తేదీని యిలా రాసింది." ఇండియా అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి గ్రాడీనియామకం తోడ్పడగలదు. మన పరిశ్రమలు ఇంకా విస్తరించడానికి, పరిశ్రమల్లో శాస్త్రీయ అభివృద్ధి కలగడానికి అవకాశం కలుగుతుంది."

గ్రాడీ భారతదేశాభిమాని. భారత పరిశ్రమాభివృద్ధికి అనుకూలుడు అనే భ్రమే జాతీయ పత్రికలన్నీ ఈవిధంగా వ్యాఖ్యానించడానికి కారణం. 1942 లో భారతదేశానికి వచ్చిన అమెరికా పారిశ్రామిక కమిషన్ అధ్యక్షుడుగా ఉండి యితనిచ్చిన రిపోర్టు. మన పరిశ్రమాభివృద్ధికి అమూల్యమైన సూచనంతో నిండిఉంది అనే నమ్మకమే యీ భ్రమకు ముఖ్య కారణం.

భారతదేశం స్వతంత్రం కావాలనీ, భారత ప్రజలు సిరిసంపదలతో తులతూగాలనీ, అమెరికా హృదయపూర్వకంగా వాంఛిస్తున్నదనే ఈ భ్రమను మరింతపెంచింది. ఇదెంతవరకు సరైనదో చూద్దాం.

గ్రాడీ మిషన్ రిపోర్టు

1942 లో గ్రాడీ మిషన్ తయారు చేసిన రిపోర్టును పరిశీలిద్దాం.

భారత దేశంలో పరిశ్రమాభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించి "ఇక్కడ యుద్ధపరికరాల ఉత్పత్తిని పెంపొందించడానికి అమెరికా ప్రభుత్వం ఏవిధంగా తోడ్పడగలదో సూచించడానికే" యీ కమిషన్ వచ్చింది. దేశంలో పర్యటనం చేసి గ్రాడీ అధ్వర్యాన ఆ కమిషన్ ఒక రిపోర్టును తయారుచేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టలేదు. దానితో అందులోని సూచనలు కూడా ఆచరణలోకి రాలేదు.

దానిమీదట లేనిపోని వ్యాఖ్యానాలు బయలుదేరాయి. గ్రాడీ రిపోర్టు నిజంగా అభివృద్ధికరమనీ, ఆ అభివృద్ధికలగడం ఇష్టంలేక బ్రిటిష్ ప్రభుత్వం దానిని తొక్కిపెట్టిందనీ అభిప్రాయం దేశమంతటా వ్యాపించింది.

తాత్కాలికజాతీయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఆ రిపోర్టును బయటపెట్టడంతో పైఊహలన్నీ పటాపంచలయాయి.

ముఖ్యపరిశ్రమల ప్రస్తావనేలేదు

ఏ దేశమయినా మరొక దేశం యొక్క పారిశ్రామికాభివృద్ధిని నిజంగా కాంక్షిస్తున్నదా, లేదా అని తెలుసుకోడానికి, ఆ దేశంలో భారీ పరిశ్రమలనూ, ప్రధాన పరిశ్రమలనీ నెలకొల్పడం గురించి దాని వైఖరి ఏమిటో పరిశీలిం[illegible]

ర్థుపై ఆశపెట్టుకొన్న వారందరికీ ఆశాభంగం కలుగుతుంది.

ఇండియాలోని యుద్ధకృషిని అభివృద్ధి చేయగల కొన్ని సూచనలు గ్రాడీ కమీషన్ చేసిన మాటనిజమే. అదమపక్షం కొంతవరకయినా అమెరికానుండి 'అరువు - కవులు' సప్లయిమీదా, అమెరికా యంత్రనిపుణుల సలహామీదా ఆధారపడి, ఇండియాలో పారిశ్రామిక ఉత్పత్తిని కొద్దిగా అభివృద్ధి చేయగల మార్గాలుకూడా సూచించారు.

కాని, ప్రధాన పరిశ్రమల విషయంలో, వలసదేశాలపట్ల సామ్రాజ్యవాదుల వైఖరినే ఈ గ్రాడీ కమీషన్ కూడ పూర్తిగా అవలంబించింది.

ఆరోజుల్లో ఇండియాలో యుద్ధకృషి త్వరిత్వరగా కావాలి కాబట్టి, ప్రధాన పరిశ్రమలను గురించి తలపెట్టడానికి వ్యవధిలేదంటూ, బ్రిటిష్ ప్రభుత్వం పరిశ్రమాభివృద్ధిని అరికట్టింది తాత్కాలిక అవసరాలకు కావలసిన చిన్న యుద్ధపరిశ్రమలను మాత్రమే పెంపొందించింది అదేసమయంలో ఆస్ట్రేలియా, కనడా మొదలైన డొమినియన్ దేశాల్లో ప్రధాన పరిశ్రమలను విరివిగా స్థాపించి అభివృద్ధిపరచడానికై బ్రిటిష్‌ప్రభుత్వానికి యుద్ధపరిస్థితులు అడ్డుతగులలేదు. గ్రాడీ కమీషన్‌కూడా, బ్రిటిష్ ప్రభుత్వ వాదనకు తాళంవేసి ఇండియాలో ప్రధానపరిశ్రమల విషయం తలపెట్టకూడదని సూచించింది

★ ఇండియా పడమటి తీరంలో నౌకానిర్మాణం విషయం చూడండి. "దెబ్బతిన్న నావల మరామత్తు ప్రధానం. దానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి నౌకానిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలి; అని గ్రాడీ రిపోర్టు సూచించింది. ఇండియా చేయవలసినపనంతా దెబ్బతిన్న నావలను మరామత్తు చేయడమే.

● హైడ్రో ఎలక్ట్రిక్ (నదీప్రవాహాలనుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం) కేంద్రాల విషయం—"యుద్ధం పూర్తి అయేవరకు ఈ విషయాన్ని తలపెట్టకూడదు" అని గ్రాడీ సూచన

● విమాన పరిశ్రమ విషయంలో కూడా ఇంతే. "ఇండియాలో విమానాల మరామత్తుకూ, వాటిని జాగ్రత్తగా చూడడానికీ ప్రాధాన్యత ఇవ్వాలిగాని, విమానాల ఉత్పత్తికి కాదు." అని గ్రాడీ రిపోర్టు.

● బ్రాడ్‌గేజ్ రైల్వేలకు కావలసిన ఇంజన్లను దిగుమతి చేయాలని సూచించారేగాని, వాటిని తయారు చేయాలన్న మాటే చెప్పలేదు. మీటర్‌గేజ్‌కి కావలసిన ఇంజన్లను మాత్రం ఉత్పత్తి చేయవచ్చు నన్నారు.

దీనినంతటినీ పరిశీలిస్తే, ఇండియాలో ప్రధాన పరిశ్రమలను నెలకొల్పడము కూడదని గ్రాడీ కమిషన్ సూచించిందని స్పష్టమవుతుంది.

బ్రిటిషువారి రిపోర్టును తొక్కిపెట్టడానికి కారణం

గ్రాడీకమిషన్ ఒక పని మాత్రం [illegible]

ప్రభుత్వం కనబరచిన చేతకానితనాన్నీ [illegible] బయటపెట్టింది బొంబాయి హార్బర్లో ఒక నౌకామరామత్తు కేంద్రంలో. వందనావలు మరామత్తుకోసం కాచుకొని ఉండగా, [illegible] వాదాలు, బూటుసీలు తయారుచేస్తున్న ఘటనను ఉదాహరణగా బయటపెట్టారు. బ్రిటిషు ప్రభుత్వం గ్రాడీ రిపోర్టును బయటపెట్టనివ్వకపోవడానికి ఇదే కారణం కావచ్చును.

మరొక కారణంకూడా ఉంది గ్రాడీ రిపోర్టులో సూచించినంత మాత్రమైనా చేయడం బ్రిటిషు ప్రభుత్వానికి ఇష్టంలేకపోయింది. అందులోనూ అమెరికాతోడ్పాటుతో అది జరిగినట్లయితే భారత పారిశ్రామిక రంగంలో అమెరికాకు బలమయిన స్థానంలభిస్తుందని కూడా వారు భయపడ్డారు.

అమెరికా పన్నాగాలు

ప్రపంచంలోని మార్కెట్లన్నిటినీ తమ పెత్తనంకిందికి తెచ్చుకోడానికి అమెరికా సామ్రాజ్యవాదులు ఎగబడుతున్నారు. దీనికి అనుగుణంగానే ఉంది గ్రాడీరిపోర్టు.

ప్రేమసాగర్ గుప్త

బ్రిటిష్ ప్రభుత్వంపై భారత ప్రజలకుగల ద్వేషాన్ని అవకాశంగా తీసుకొని అమెరికావారు తమ స్వప్రయోజనాలను సాధించుకో జూస్తున్నారు. సామ్రాజ్యాలు అంతరించడమూ, ప్రపంచ ప్రజలందరూ స్వతంత్రులై సుఖసంపదలనుభవించడమే తమ ఆశయమన్నట్లుగా నటిస్తున్నారు.

కాని, అమెరికా నిజస్వరూపం బయటపడుతూనేఉంది. రాజకీయరంగములో బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వము చేసినప్రతిదానినీ అమెరికా సమర్థించింది. ఆదేవిధంగా ఆర్థికరంగంలో కూడా, అమెరికావారి సామ్రాజ్య విస్తరణదృష్టి బట్టబయలవుతూనేఉంది.

పెట్టుబడిదారీ దేశాల మొత్తం పారిశ్రామికఉత్పత్తిలో అయిదింట రెండువంతులు అమెరికాలోనే సాగుతుంది తన సరుకులను స్వేచ్ఛగాఅమ్ముకోడానికి ఇండియా మొదలైన మార్కెట్లన్నిటినీ స్వాధీనంచేసుకోవడమే అమెరికాఆశయం అంతేగాని, పారిశ్రామికంగా వెనుకబడిన దేశాలను అభివృద్ధి చేయాలన్న దృష్టి వారికేమాత్రమూలేదు. ఈ దిగువ విషయాలు దీనిని స్పష్టం చేస్తాయి.

స్టెర్లింగు నిలవల విషయంలో అమెరికా వైఖరి

స్టెర్లింగు నిలవల విషయంలో చూడండి. బ్రిటన్ దగ్గరున్న మన నిలవను మనకు పూర్తిగా ఇచ్చివేయాలని భారతదేశం కోరుతూంది. దానినితగ్గించి ఇవ్వాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఎలాంటి వైఖరి అవలంభించిందంటే ఆ స్టెర్లింగు నిలవను [illegible] (అమెరికా నాణెముల)

కిందికి మార్చడానికి ఇండియా ఒప్పుకుంటే, అంతా ఇచ్చివేయాలట. లేకపోతే తగ్గించాలట డాలర్లలోకి మార్చడం అంటే అమెరికానుండి సరుకులను కొనడానికే ఎక్కువ ఉపయోగ పడుతుంది.

బ్రిటనుకు అప్పుఇవ్వటం గురించి అమెరికా బ్రిటనులకు జరిగిన ఒడంబడికలో ఈ విషయాన్ని గురించినసీషరతు కూడా ఒకటి చేర్చబోయారు. బ్రిటనుకు అప్పును ఖాయపరచేముందు 1945 జూన్ 20 న అమెరికా శాసనసభలో రిపబ్లికన్ సభ్యుడు రాబర్టుటాఫ్ట్ ఇలా అన్నాడు.

"బ్రిటనుకు మనమిస్తున్న అప్పులో కొంతభాగాన్ని, అమెరికానుండి సరుకులను కొనదలచుకొనే భారతీయ వర్తకులసౌకర్యార్థం అట్టిపెట్టాలని ఒక షరతు ఉండాలి. ఇది స్టెర్లింగునిలవల విషయంలో చేసినదే. ఇండియాతో ఎక్కువ వర్తకం సాగించడానికి తహతహలాడుతూన్న అమెరికా వ్యాపారస్థుల నెందరినో కలుసుకున్నాను. నాణెముల విషయంలోఉన్న ఇబ్బందులు తమకు ఆటంకంగా ఉన్నాయని వారు విచారిస్తున్నారు.

కాని, ఈపన్నాగం సాగలేదు. ఇండియాతో వర్తకం విషయంలో అమెరికాకు ఇంతబలమైన స్థానమివ్వడానికి బ్రిటిష్‌వారు అంగీకరించలేదు. దానిమీదట రాబర్టుటాఫ్ట్ తన ధోరణి మార్చాడు.

అందరిక్షేమంకోసం జరిగిన యుద్ధంలోనేకదా బ్రిటన్ పాల్గొంది. అలాంటప్పుడు ఇండియా, తదితర దేశాల స్టెర్లింగు నిలవలను పూర్తిగా ఇవ్వాలనడం తగదు. వాటిని కొంత తగ్గించాలి" అని అన్నాడు.

ఇండియా అభివృద్ధికి తోడ్పడాలన్నదృష్టి లేనేలేదు

అంతర్జాతీయ వ్యాపార విషయంలో కూడా అమెరికా ఇలాంటి వైఖరితోనే ప్రవర్తిస్తూంది. స్వేచ్ఛా వ్యాపారానికి సుంకాలు మొదలైన ఆటంకాలను చాలవరకు తొలగించాలని ఆందోళనచేస్తున్నదేగాని, వెనుకబడిన దేశాలను అభివృద్ధి చేయాలనిగాని, వాటి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడగల ముఖ్యపరికరాల ఎగుమతి జరగాలనిగాని కృషిచేయడంలేదు.

ఈ విషయంలో అమెరికాతో భారతదేశానికిగల భేదాభిప్రాయాలు మూలసూత్రాలకు సంబంధించినవని అని, 1946 అక్టోబరులో అమెరికాకు వెళ్ళిన వర్తక రాయబారవర్గ నాయకుడు ఆర్. కె. నెహ్రూ అన్నాడు "పారిశ్రామికంగా వెనుకబడిన ప్రదేశాల నెదుర్కొంటున్న సమస్యలను నిజమైన సానుభూతితో పరిశీలిస్తున్నారనే నమ్మకాన్ని అమెరికావారి ప్రకటనకలిగించడం లేదు" అని ఆయన అన్నాడు.

"అరువు-కవులు" సమస్యను పరిష్కరించిన తీరును చూస్తే అమెరికా, బ్రిటనును బలపరుస్తున్నదో, ఇండియాకు తోడ్పడుతున్నదో స్పష్టమవుతుంది. ఈవిషయమై మొన్న ఢిల్లీ శాసనసభలో మన సుబేదారు ఇలా అన్నాడు.

"అరువు - కవులు లెక్కల్లో బ్రిటన్ నూటికి ఆరువంతులు మాత్రమే చెల్లిస్తే చాలునని అమెరికావారు ఒప్పుకున్నారు. కాని, ఇండియా నూటికి నూరువంతులూ చెల్లించి తీరవలసినదే అన్నారు."

న్యూయార్కులో భారత ట్రేడు కమీషనర్ అయిన యస్. కె. కృపలానీ, ఇటీవల చేసినరిపోర్టు, ఇండియాపై ఆర్థిక పెత్తనం కోసం అమెరికా సామ్రాజ్యవాదులు ఎలా ప్రయత్నిస్తున్నారో బయటపెడుతుంది. అందులో ఇలావుంది.

"ఇండియాలో తమ వ్యాపార అభివృద్ధికి ఈనాడు కలుగుతున్న గొప్ప అవకాశాలను పెద్దపెద్ద అమెరికా పెట్టుబడిదారులు గుర్తిస్తున్నారు. కాని, ఇండియా పెట్టుబడిదారులతో వంతు కలవడానికి మాత్రం వారు వెనకాడుతున్నారు. తామే పెట్టుబడిపెట్టి, పూర్తి పెత్తనం తమకే ఉండాలని వారు పట్టుపట్టుతున్నారు "

అమెరికా సామ్రాజ్యవాదుల ప్రతినిధే గ్రాడీ

ఈ విధంగా ఆర్థికంగా ఇండియాను తమ గుప్పెట్లోకి తీసుకోవాలనిచూస్తున్న అమెరికా సామ్రాజ్యవాదుల ప్రతినిధిగానే గ్రాడీ మన దేశానికి వస్తున్నాడు. మన ఆర్థిక జీవనానికి అమెరికా పెట్టుబడిదారుల ఉరిత్రాడు తగిలించడానికే అతను వస్తున్నాడు. గ్రీసు, పాలస్తీనాలలో గ్రాడీ ఇలాంటి ఘాతుక కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించాడు. గ్రీసులో ఫాసిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడానికి జరిగిన బూటకపు ఎన్నికలను ట్రూమన్ ప్రత్యేక రాయబారిగా ఉండి నడిపించాడు. ట్రూమన్ ప్రతినిధివర్గాన్ని వెంటబెట్టుకొని తరువాత పాలస్తీనా వెళ్ళాడు. అక్కడ బ్రిటిషు సామ్రాజ్యవాదులతో కలిసి పాలస్తీనాను ముక్కచెక్కలు చేయడానికి గ్రాడీ - మారిసన్ ప్రణాళికను తయారు చేశాడు. దీనినిబట్టి చూస్తే ఇండియాలో అతను ఏమి చేయసమకట్టాడో స్పష్టమవుతూంది కాని ఇతని కుట్రలను ఇండియా సాగనిస్తుందా?

— (పీపుల్స్ ఏజ్‌నుండి)

ధరిత్రి అంతా దున్నేవానిది

ధరిత్రి అంతా దున్నేవాని
రైతుల్లారా! - కదలండీ!
జమీందారులను, భూస్వాములనూ
రైతులరక్తం పీల్చేజలగల
పరాన్నభుక్కుల తోలండీ!!
జరకుమందువలె, తిరుగుదాటువలె,
విముక్తిగీతం పాడండీ!
శరవేగంతో సాగండీ!
మరాలమధ్యలో పెరిగిన గోడల
కూల్చండీ! కూల్చండీ - వేగమె!
నిర్బంధాలూ, నిషేధాలూ
మనకడ్డూనానుడు దాటండీ!
పరపీడనవలె, ఘోరదౌర్జన్యవలె,
జరిగిన చరిత్ర చెరిపండీ!!
బదిలి ధర్మమును పాతండీ!!
ధరిత్రిఅంతా దున్నేవానిది
రైతుల్లారా సాగండీ!
విజయదుందుభి పీనాదమై
ఒక్కుమ్మడిగా దుముకండీ!
రైతుల్లారా! దుముకండీ!

ఎ. సోమసుందర్

1948 జూన్‌నాటికి సామ్రాజ్యవాదులను వెళ్లగొట్టాలి

కార్మికులకు, ప్రజలకు విభేదాలు కల్పించే బ్రిటిష్ కుట్రలను భగ్నంచేదాం

బ్రిటిష్‌సామ్రాజ్యవాదం పారిపోతున్నది భారతదేశం స్వాతంత్ర్యాన్ని అందుకోబోతూంది. అటువంటి సమయంలో శ్రామికవర్గం 1947 మే డేనో త్సవాన్ని జరుపుతోంది.

బ్రిటిష్‌సామ్రాజ్యవాదం ఇంతకాలం భారతీయకార్మికులను దుర్భర ఆర్థిక పరిస్థితులలో అణచివుంచింది. ప్రజాతంత్రహక్కులను వారికివిరాకరించింది విపరీతమైన నిర్బంధవిధానాన్ని అమలు జరిపింది. కార్మికులు తమ ఆర్థిక దాస్యాన్ని వదుల్చుకొనేటందుకు పోరాటం సాగిస్తూ, భారతప్రజల పరమ శత్రువయిన సామ్రాజ్యవాదాన్ని అణచిపెట్టి సుఖమైన జీవిత నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సామ్రాజ్యవాదులు 1948 జూన్ నెలనాటికి భారతదేశాన్ని విడిచిపోతామని చెప్పక తప్పిందికాదు. సామ్రాజ్యవాదులు చెప్పినట్లుగాచేసి తీరేటట్లు చేయడానికి శ్రామికవర్గం తీవ్రంగా పనిచేయగలదని ప్రజల సంయుక్తశక్తితో వారిని తిరిగి చూడకుండా వెళ్ళిపోయేటట్లు చేయగలమని శ్రామికవర్గం మే డినోత్సవంనాడు స్పష్టంగా ప్రకటించాలి.

సామ్రాజ్యవాదుల విచ్ఛిన్నతా యత్నాలు

సామ్రాజ్యవాదులు అడుగడుగునా ప్రజలలోను, కార్మికులలోను విచ్ఛిన్నం కలగచెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. జాతీయోద్యమానికి కార్మికోద్యమం శత్రువుగా ప్రదర్శించి ఆ రెంటి మధ్య పెద్ద అగాధం కల్పించి, తమ యునికిని మరింతకాలం పొడిగించుకొనేటందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో వారికి దేశంలోని స్వార్థపరులయిన పెట్టుబడిదారీ వర్గం తోడ్పడుతూంది. సామ్రాజ్యవాదోద్యోగుల సహాయంతోవారు ఈనాడు దేశంలోవున్న ఆర్థిక క్షామిసత్వాన్ని శాశ్వతంగానుంచడానికే ప్రయత్నం పడుతున్నారు.

గతించిన రెండు సంవత్సరాలలో జీవితవ్యయప్రమాణం విపరీతంగా పెరిగిపోయింది. దానితో కార్మికవర్గం కదిలింది. ఐకమత్యంతో నిలబడి తమ హక్కుల కొరకు వారు అమృతత్యాగ సాహసాలతో పోరాటాలు సాగించారు ఈ పోరాటాలనే సామ్రాజ్యవాదులూ, స్వదేశీయ పెట్టుబడిదారులూ జాతీయతకు విరుద్ధములని వీలాపనిందలు వేసి దుష్ప్రచారం చేశారు. కాంగ్రెసు నాయకులుకూడా ఈ దుష్ప్రచారంలో చేయి కలిపి, కార్మికుల పోరాటాల యెడ ప్రజలసానుభూతి లేకుండా చేయప్రయత్నించారు. కాంగ్రెసు - లీగుమంత్రివర్గాలు శ్రామికులపై తీవ్రచర్యలకు పూనుకొన్నాయి అధికారవర్గం కనివిని యెరుగనంత హింసాకాండకు పూనుకొంది. కార్మికవర్గం సాగించిన పోరాటంలో యించుమించు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలకొలది మంది గాయపడ్డారు. జైళ్ళకు వెళ్ళారు. బహిరంగసభలు, ప్రదర్శనాలు జరిపే హక్కులు అధికారాలు తొలగించివేశారు ప్రజలు ఎన్నుకొని పంపిన మంత్రివర్గాలు ఇంతకన్న తీవ్రచర్యలు తీసుకోవాలని పెట్టుబడిదారులు, అధికారవర్గాలు నిరంతరం ప్రోత్సహించుచున్నాయి.

ఈ విధంగా ప్రజాపార్టీలకూ, శ్రామికవర్గోద్యమానికీ నడుమ అగాధమైన [illegible]

వాదులు తీవ్రకృషి చేస్తున్నారు. అలా చేసిన తర్వాత కార్మికవర్గాన్ని అణచివేసినా ప్రజలపార్టీలు నంకకుండా పూరుకుంటారని వారి అభిప్రాయం. ఆ విధంగా సామ్రాజ్యవాదులకు పరమ శత్రువయిన శ్రామికవర్గాన్ని 1948 జూన్‌కు పూర్వమే ఓడించివేసి. జాతీయోద్యమాన్ని బలహీనం చేయాలని వారి ఆతురత.

ఇంతతో ఇది పూర్తికాదు

రాబోయే పది - పన్నెండు మాసాలలో వారు తమ ప్రయత్నాలను మరింత తీవ్రంగా సాగిస్తారు సామ్రాజ్యవాదుల ప్లానులను నిర్విఘ్నంగా సాగించుకోవాలని వాళ్ళఎత్తు. వేలు, లక్షల మందిని వుద్యోగాలనుండి తొలగించి నిరుద్యోగులను చేస్తారు. భారతీయ శ్రామికవర్గానికి శుభమైన తిండి కూడా లేకుండా చేస్తారు.

ప్రజలకు, శ్రామికులకు మధ్య విభేదాలు కలిగించే సామ్రాజ్యవాదులఎత్తులను ఏకకంఠంతో శ్రామికవర్గం, ప్రజలూ కలసి మే డినోత్సవంనాడు ఖండించాలి. కార్మిక పోరాటాలకు, వారి కోరికలకు పూర్తి సానుభూతిని ప్రకటించాలి. కార్మికులపై పోలీసులు తుపాకులు కాల్చడం అనే దుర్నీతిని సాగనివ్వమని ప్రజలూ, కార్మికులూ దృఢ ప్రతిజ్ఞ తీసుకోవాలి. మంత్రివర్గాలు భారతీయ పెట్టుబడిదారుల పలుకుబడికి లోబడిపోయి అవమానం పాల్గాకుండా రక్షించేటందుకు పూనుకోవాలి.

గత సంవత్సరం ఏప్రియలు కూ, నేటికీ మధ్య కడుపునిండా తిండి అడిగినందుకై ఇంచుమించు 200 మందిని అధికారులు చంపేశారు. ఈ హత్యలు ప్రజా మంత్రివర్గాలు అధికారంలో వుండగనే జరిగాయి. ఇటువంటి అవమానకరమైన దినాలు మరల రాకూడదని కార్మికులు, ప్రజలు కలిసి దృఢంగా చెప్పాలి. ప్రజలు అంతకంతకు పరిస్థితులను గుర్తించి శ్రామిక పోరాటాలకు అధికాధికంగా సహాయం చేస్తున్నారు తమంత తాము శ్రామికుల సహాయం కొరకై ఏర్పాటుచేసిన నిధులకు ఉదారంగా విరాళాలిస్తున్నారు. నిర్బంధ విధానాలను నిరసిస్తున్నారు. కార్మికుల కోరికలలోగల న్యాయాన్ని గుర్తించారు. సమ్మెపోరాటాల వలన తమకు ఇబ్బందులే కలుగుతూఉన్నాసరే వారు సమ్మెలను బలపరుస్తున్నారు. ఈ చర్యలకు కార్మికవర్గం ఆమోదం ప్రకటించాలి ప్రజలతో సన్నిహిత, దృఢ సంబంధాలు పెట్టుకొనేటందుకు నిర్ణయం ప్రకటించాలి.

ప్రజలకు కార్మికుల విజ్ఞప్తి

రాబోతున్న కష్టదినాలను మనసులో పెట్టుకొని కార్మికులు, ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. జీతాల కమీషనువారి సలహాలు కార్మికులలో ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులలో ఇదివరకేవున్న అసంతృప్తిని మరింత రెచ్చగొడతాయనే తోస్తూంది.

వేలకొలది కార్మికులను తొలగించడానికి వేస్తున్న ప్లానులు, అదనం కనీ పడకపోవడమూ పరిస్థితులను మరింత తీవ్రతకు తెస్తాయి. శాంతంగా పరిస్థితులను చక్కబరచి, ఆర్థికంగా న్యాయం జరిగేటట్లు చూడాలనీ, ఆవిధంగా చేయడంద్వారా జాతీయశక్తులలో విచ్ఛిన్నత కలగకుండా కాపాడి, 1948 జూన్ నాటికి బ్రిటిష్‌వాళ్ళు వెళ్ళిపోయేటట్టి పరిస్థితులు ఏర్పడడానికి తోడ్పడవలసిందనీ కార్మికవర్గం ప్రజలనూ, ప్రజామంత్రివర్గాలనూ అర్థించాలి.

కనీసజీవిత సౌకర్యాలను, జబ్బుపడినప్పుడు, నిరుద్యోగియైనప్పుడు జీవిత రక్షణను, సెలవు సౌకర్యాలు, తగుపాటి జీతాలు, కార్మికసంఘాలు పెట్టుకొనే హక్కులను స్వశక్తితో సాధిస్తామని కార్మికవర్గం మే డినోత్సవంనాడు మరల నొకమారు దీక్షపూనాలి.

కార్మికోద్యమం విజృంభించి, బలపడుతూండడాన్ని అభినందించాలి కార్మికవర్గాన్ని అంతటినీ ఉద్యమంలోకి తీసుకొని రావడానికి ప్రతినపూనాలి.

కీలక పరిశ్రమలను, బట్టలమిల్లులు జ్యూట్ మిల్లులు మొదలగు ప్రధానపరిశ్రమలను వెంటనే ప్రభుత్వపరంచేసి ఉత్పత్తిపెంచాలనీ, పంపకం పక్రమంగా

వీకంఅంతా ఒక్కచేనని ఎలుగెత్తి చాటుతుంది. స్వయం నిర్ణయాధికారం కలిగి అన్ని జాతులూ ఏకమై నిలబడితేనే భవిష్యత్తు సుఖతరం కాగలదని కార్మికవర్గంయొక్క నమ్మిక. అందుచేతనే భారతదేశ విభజనకు వేయబడుతూన్న ప్రణాళికలను గురించి ప్రజలను హెచ్చరిస్తూంది. అవన్నీ స్వాతంత్ర్యోద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికికై వేస్తూన్నఎత్తులు తప్ప వేరుకాదని హెచ్చరిస్తూంది.

ఐక్యతతో అధికారం లాక్కొండి

దేశ స్వాతంత్ర్యం సాధించబోతూన్న ఈ సమయంలో ఐకమత్యంతో పనిచేసి అధికారం స్వీకరించేందుకు సిద్ధం కావలసిందని లీగ్ - కాంగ్రెసునాయకత్వాలకు కార్మికవర్గం విజ్ఞప్తి చేస్తూంది. సంస్థానాధీశులతోనూ, పెట్టుబడిదారులతోనూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులతోనూ రాజీపడేందుకు కాంగ్రెసునాయకత్వం అవలంబిస్తూన్న విధానాన్ని కార్మికవర్గం ఏకకంఠంతో వ్యతిరేకిస్తూంది. బ్రిటిషువారితో సమిష్టిపోరాటం సాగించకుండా ఆటంకాలు, అడ్డంకులు కల్పిస్తూన్న లీగునాయకుల ధోరణిని కార్మికవర్గం నిరసిస్తూంది.

ఐక్యతతో పోరాటం సాగించుతాం
మే డినోత్సవానికి కమ్యూనిస్టు ప్రణాళిక

జరిపించాలనీ, పారిశ్రామికోత్పత్తి ప్రజలకవసరమైనంతగా పెంచాలనీ కార్మికవర్గం కోరాలి. ఆ కోరికకు ప్రజామోదాన్ని కోరాలి.

దేశనిర్మాణంలో కార్మికుల సహాయం

నూతన భారత దేశ నిర్మాణంలో పూర్తిగా సాయపడతామని కార్మికవర్గం ప్రజలకు, ప్రజామంత్రి వర్గాలకు హామీ యివ్వాలి. ప్రజలందరకూ ఆర్థిక న్యాయం కలిగించి అందరూ సమానత-స్వాతంత్ర్యం అనుభవించగల భారతదేశం నిర్మించడానికి తోడ్పడతామని వాగ్దానం చేయాలి భారతదేశ సంపదను అభివృద్ధి పరచేటందుకు వేసే ఏ పథకానికైనాసరే కార్మికులు తమ పనినేర్పును, యుద్ధకాలంలో పొందిన శిక్షణా చాతుర్యాన్నీ ఉపయోగించి సహాయపడతామని వాగ్దానం చేయాలి.

శ్రామికవర్గం జాతీయ స్వాతంత్ర్యోద్యమానికి వెన్నెముక. అది మతకలహాలను రేపే చర్యలన్నిటినీ వ్యతిరేకిస్తుంది. అటువంటి చర్యలు బ్రిటిషువారు దేశంలో మరింతకాలం కాలూని నిలబడేటందుకై చేసే కుట్రలు మాత్రమేనని నిరసిస్తుంది మతకలహాల నివారణకై హిందూ - ముస్లిములను సమిష్టిగా పోరాటంలోకి తీసుకురావటము. కలహకారులతో ప్రత్యక్షంగా పోరాడముద్వారా శ్రామికవర్గం స్వాతంత్ర్య శత్రువుల ఎత్తులను భంగపరుస్తుంది. మతకలహాలకు విరుద్ధంగా పోరాటం సాగించి, స్వాతంత్ర్య సాధనకై హిందూ-ముస్లిములను ఏకం చేస్తుంది ఏ మతంవారే

సోషలిజం సిద్ధాంతాలయెడ తనకుగల విశ్వాసాన్ని కార్మికవర్గం స్పష్టపరుస్తూంది. ఒకరిని మరొకరు దోచుకొనే పద్ధతిని నిరసిస్తూంది. స్వాతంత్ర్యంతోపాటు సోషలిజం ఏర్పడడానికి దారి ఏర్పడుతుందనీ. అందరికీ స్వేచ్ఛా అందరికీ సౌఖ్యం కలిగించే సమాజం నిర్మించబడగలదనీ కార్మికవర్గం నమ్ముతూంది.

ప్రజాతంత్ర దేశాలకు అభివందనాలు

సోవియటు యూనియనును, విముక్త దేశాలలో ఏర్పడిన నూతన ప్రజాతంత్ర ప్రభుత్వాలను కార్మికవర్గం హృదయపూర్వకంగా అభినందిస్తూంది. అమెరికను సామ్రాజ్యవాదులూ తదితరులూ సోవియటుమీద దుష్ప్రచారం సాగిస్తున్నారు. విప్లవవ్యతిరేక శక్తులను బలపరుస్తున్నారు. ప్రజాతంత్ర శక్తుల బలాన్ని కృంగదీసి ప్రపంచ శాంతిని భంగపరచడానికి తీవ్రకృషి చేస్తున్నారు ప్రపంచశాంతికీ స్వాతంత్ర్యానికీ ప్రమాదకరములయిన కుట్రలను ఎదిరించడానికై ప్రపంచకార్మికవర్గానికి భారత కార్మికవర్గం తోడ్పడుతుంది. ఆ ప్రమాదాన్ని ప్రజలు గుర్తించేటట్లు చేస్తుంది.

★ కార్మికుల ప్రధాన కోరికలకు ప్రజాబలం సంపాదించాలి.

★ 1948 జూన్‌నాటికి బ్రిటిష్ వాళ్ళు దేశంవదలి పోయేటట్లు చేయాలి.

★ శ్రామికవర్గాన్ని ప్రజలనుండి వేరుచేసి అణచివేయాలనే బ్రిటిషు

★ మతకలహాలు లేపేటందుకు చేసే కుట్రను ధ్వంసంచేయాలి.

★ నూతన స్వతంత్ర భారత దేశ నిర్మాణానికై కార్మికుల నందరినీ సంఘాలలోనికి చేర్చాలి.

★ సోషలిజం స్థాపించడానికి, అందరియొక్క అభివృద్ధికీ [illegible] శ్రామిక వర్గంతో కలిసి మెలిసి పోరాడాలి.

బెవిన్ విధానం బ్రిటిష్ స్వాతంత్ర్యానికి భంగకరం

బ్రిటిష్ పార్టీ మేడే హెచ్చరిక

లండన్, ఏప్రిల్ [illegible]

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ 'మే డే మానిఫెస్టో' ప్రకటించింది.

బ్రిటిష్ విదేశాంగ మంత్రి బెవిన్ అనుసరిస్తున్న విదేశాంగవిధానం వినాశకరమని హెచ్చరించింది. దానిని అంతమొందింపజేయడానికి బ్రిటిష్ కార్మికవర్గం ఉద్యమం సాగించాలని ఈ మానిఫెస్టో ప్రబోధించింది.

"విదేశాంగవ్యవహారాల్లోను, వ్యాపార విషయాల్లోను యుద్ధలాభాలతో బాగా బ్రావెక్కిన అమెరికా పెట్టుబడిదారులతో కకు బ్రిటన్ను ముడి పెడుతుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇది బ్రిటిష్ కార్మికవర్గాన్ని దుర్భరమైన పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాదు. బ్రిటిష్ ప్రజల స్వాతంత్ర్యానికే ఇది ప్రమాదకరము." అని ఈ మానిఫెస్టో వివరించింది.

ఇటువంటి విదేశాంగవిధానానికి కారకులను తొలగించేలా ఆందోళనచేస్తూ, కార్మికప్రదర్శనాలను జరిపించవలసిందని ఈ మానిఫెస్టో బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసును కోరింది.

నా గీతం

నలభైకోట్ల ప్రజ విప్లవకంఠం నాగీతం;
నే వెసిగిన మట్టినాది, నాదేయని ఘోషిస్తా,
నా సంపద కగ్గిపెట్టి పీఠం బరిగిస్తా,
నలభైకోట్ల ప్రజ విప్లవ కంఠం నాగీతం!

మరణచక్రపుగుండెనగామరిగిన ప్రాణాలవగతో
కర్షక కార్మిక కరగా వగిలిన ప్రాణాలవగతో
నే వెసిగిన మట్టినాది, నాదేయని ఘోషిస్తా!
నా యుగాన్ని బంధించే సంకెళ్ళను ఛేదిస్తా

మృతవీరుల సమాధుల్లో మ్రోగుతోంది
నాగీతం,
జీవన్మృతుల హృదయాల్ చీల్చుకొంది
నాగీతం,
వద్దు! నాకు, వర్గాలుగ విడులను చీల్చే
న్యాయం.
వద్దు! నాకు, భూమికి సహోదరుల విడిచు
న్యాయం!

నలభైకోట్లప్రజ విప్లవకంఠం నాగీతం!
నాదేశం పల్లకొను, పాలస్తీరం పంటవాడు
కోసిందెవడురా ....?

నే వెసిగిన మట్టి నాది నాదేయని ఘోషిస్తా!
నా రక్తం ధారపోసి నవలోకం స్థాపిస్తా!
[illegible]
[illegible]
నే వెసిగిన మట్టి నాది నాదేయని ఘోషిస్తా!
[illegible]
నలభైకోట్ల ప్రజ విప్లవ కంఠం నా గీతం!

'అనిశెట్టి'

ఉపాధ్యాయులపట్ల ఉదాసీనత - ప్రజాప్రభుత్వానికి తగని పని

"ప్రత్యక్ష చర్య నినాదం ఒక్క బ్రతుకు తెరువుకే గాదు - భావి భారత భాగ్యోన్నతికి కూడాను"

ఆంధ్రరాష్ట్ర ప్రాధమికోపాధ్యాయ మహాసభలో ప్రముఖుల ప్రసంగాలు

"ఉపాధ్యాయవృత్తి ఉన్నతమైనది. పవిత్రమైనది. మీరు విద్యాబోధకులు మాత్రమేగాదు. ప్రజాబోధకులు. ప్రజలలో రాజకీయంగా ప్రజలలో చైతన్యం రేకెత్తించి దానివల్ల స్వాతంత్ర్యాన్ని చూపుమాపేందుకు మీరు నిర్వహించవలసిన పాత్ర చాలా గొప్పది. భావి భారత భాగ్యోన్నతి మీ చేతుల్లోనే ఉన్నది.

"అలాంటి పవిత్ర కార్యభారంమీరు అవలీలగా నిర్వహించుతున్నారంటే మన జాతి యొక్క అదృష్టమే. మీ కష్టాలను గుర్తించి వెనువెంటనే ప్రజా ప్రభుత్వపు కనీసధర్మం. దురదృష్టవశాత్తు దీనికి ప్రతికూలంగా మీ పట్ల ఉదాసీనతను ప్రదర్శిస్తూ దారుణమైన బెదిరింపులతో వల్లభాయిపటేల్ లాంటి ప్రముఖులు మిమ్మల్ని భయపెట్టచూస్తున్నారంటే అది దేశానికే అపచారం. ఈ విప్లవయుగంలో నైతిక ప్రభుత్వమే పోలీసు, బలమే ప్రభుత్వం అనే వినాశకరమైన వాదాలు వింటుంటే మనందరినీ చకితులను చేస్తోంది.

"మీరు మాత్రం దేనికీ జంకవద్దు. మీ పోరాటం న్యాయమైనది. మీ శక్తి అజేయమైనది. ఐక్యంగా నిలబడి పోరాడితే మీ విజయం తథ్యం. పడుదిరిగించండి. మిమ్మల్ని జగత్తులో ఎవరూ ఆపలేరు."

ఈ నెల 19, 20 తేదీలలో గుంటూరు శ్రీ ఏకా దండయ్యపంతులు హాలులో జరిగిన ఆంధ్రరాష్ట్ర ప్రాధమికోపాధ్యాయ మహాసభను ప్రారంభిస్తూ సుప్రసిద్ధ ఆంధ్రనాయకులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు ఉపాధ్యాయులను ఉద్బోధించారు.

ఆంధ్రలోని అన్ని జిల్లాలనుండి మొత్తం 300 మంది ఉపాధ్యాయ ప్రతినిధులు వచ్చారు. అందులో రాష్ట్రకౌన్సిలుకు 70 మంది ప్రతినిధులు హాజరైనారు.

ప్రతినిధుల మహాసభ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ వి. రామమూర్తి (చెన్నై రాష్ట్ర ప్రాధమికోపాధ్యాయసంఘ కార్యదర్శి)గారి అధ్యక్షతను ప్రారంభమైనది. ఆహ్వానసంఘాధ్యక్షులు శ్రీ వెన్నపాటి లక్ష్మయ్యగారు సమావేశ ప్రాముఖ్యాన్ని వివరించుతూ, ప్రతినిధులకుస్వాగతమిచ్చారు. తరువాత కార్యదర్శి శ్రీ ఏ. రామసుబ్బయ్యగారు తమ నివేదికలో అడ్డైజింగ్ కమిటీ నిర్మాణం దగ్గరనుండి నేటివరకూ జరిగినకార్యకలాపాలను వివరించారు.

ప్రతినిధులను ప్రబోధించుచూ శ్రీ వి. రామమూర్తిగారు ఇలా ఉపన్యసించారు.

"బ్రిటిష్ ప్రభుత్వపు దాసిన విద్యావిధానపు ఫలితమే అంటూ నేటికి మనదేశంలో అక్షరాస్యులు 100కి 12 మందికంటే మించలేదు. భారత ప్రజలను విద్యావంతులై చైతన్యపూరితులైతే తమ ఉనికికే ముప్పువస్తుందని తెలుసు సామ్రాజ్యవాదులకు. అందుకనే అన్నివిధాలా మనల్ని అణచేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యాబోధకులైన ఉపాధ్యాయులను అర్థాకలి స్థితిలో ఉంచటం ఈ కుటిల రాజనీతి యొక్క పర్యవసానమే. కుటుంబాలను పోషించుకోలేని అతి దుర్భరస్థితిలో ఉపాధ్యాయులు విద్యను ఎలా చెప్పగలరు?

"ఈ పరిస్థితులను మార్చేందుకే మనం పోరాడుతున్నాం. కనీస జీవనభృతికోసం మనం జరుపుతున్న పోరాటం దాసిన విద్యావిధానాన్ని మార్చేందుకుకూడా మనంగుర్తించాలి. బెంగాల్, ఢిల్లీ, పంజాబు, మద్రాసు మొదలైన చోట్ల వేలకొలది మన ఉపాధ్యాయ సోదరులు సాగించిన పోరాటాలు విరమణ లేదు. కాని దురదృష్టవశాత్తు ప్రజాప్రభుత్వాలమనుకుంటున్న కాంగ్రెసు, లీగ్ మంత్రివర్గాలు వీరిని పూర్తిచేదానికి బదులు అణచేందుకే పూనుకున్నాయి. ఇది చాలా అన్యాయం.

"మన రాష్ట్రంలో బ్రతుకుదెరువు కోసం ఎన్నోసార్లు మనం ఆందోళన చేస్తూవచ్చాం. ఇందుకు మంత్రివర్గం అప్పుడప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. సమ్మె మాత్రమే మన ఆయుధమైన దశకు వచ్చాం. మనం సంఘటితమై ఐక్యంగా పోరాడాలి. అదే మన బలం. "ఐకమత్యమే మహాబలం" అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి. 26-6-47 తేదీని మరచిపోకండి. మన కోర్కెలు ..."

వెరవేరకపోతే అనాటినుండే మనధర్మయుద్ధం ప్రారంభమౌతుంది. అందుకోసం మనం అన్నివిధాలుగా సిద్ధంగా వుండాలి. మనవంతుపాత్ర నిర్వహించే ధైర్యం చేసుకోవాలి. ప్రజల్లో ప్రచారం చేయాలి. మనకుపజయం తప్పదు."

తరువాత వివిధ తీర్మానాలపై చర్చ ప్రారంభమైంది వివిధ ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చలు పూర్తియైన తర్వాత ఈ క్రింది తీర్మానాలు రాష్ట్రకౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

తీర్మానాలు

(1) ఏమేనేజిమెంటుకు చెందినవైనప్పటికీ, ఎలిమెంటరీస్కూలు టీచర్లకు కనీసవేతనం రు 50 లు నిర్ణయించవలసినదిగా ప్రభుత్వం వారిని కోరుచున్నాము.

(2) వెంటనే రాష్ట్రములోని పాఠశాలలన్నిటినీ ప్రభుత్వమువారు తీసికొని నడిపించుటకున్నూ, వివిధ మేనేజిమెంటుల క్రింద పనిచేసేయు ఉపాధ్యాయులందరికీ సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేయవలసినదిగాను ప్రభుత్వమును కోరుచున్నాము.

(3) వారందరివలెనే ఉపాధ్యాయులున్నూ, తమ వృత్తిని దేశసేవగా సేవ చేయుటకై ఎన్నికలలో పాల్గొనకుండా అడ్డు వచ్చుచున్న జి. వో. నెం. 1280 ను ప్రభుత్వము వెంటనే రద్దుచేయుచు ఉపాధ్యాయులకు పౌరసత్వహక్కులు కలుగజేయవలసినదిగా కోరుతున్నాము.

(4) ప్రభుత్వోద్యోగులకూ, స్థానిక సంస్థల ఉద్యోగులకూ ఇచ్చినరీతిగానే, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకూ, కొన్ని స్థానికసంస్థల ఉపాధ్యాయులకూ 1-7-46 తేదీనుండి కరువుభత్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

(5) ప్రాధమిక ఉపాధ్యాయుల బిడ్డలందరికీ ఉన్నతతరగతుల విద్యలు ఉచితముగా పొందునట్లు ఏర్పాట్లు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

(6) ఉపాధ్యాయులకు మూడునెలల ప్రసూతి సెలవు ఇవ్వవలెనని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

(7) కృష్ణాజిల్లా, ప్రాధమిక ఉపాధ్యాయుల ... నైజాం పోలీసులు ... తీవ్రంగా ...

(8) మద్రాసురాష్ట్ర ప్రాధమిక ఉపాధ్యాయ ఫెడరేషను ... సాంఘిక, ఆర్థిక, నైతిక ... సహాకారము చూపించవలెనని ... తీర్మానించుచున్నారు.

మరొక తీర్మానంలో ఆంధ్రరాష్ట్ర ప్రాధమిక ఉపాధ్యాయ ... సమ్మెను బలపరచాలని కోరారు.

ఈ క్రిందివారితో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కార్యవర్గము

అధ్యక్షులు:
శ్రీ వెన్నపాటి లక్ష్మయ్యగారు

ఉపాధ్యక్షులు:
1. శ్రీ డి. వెంకట్రామయ్యగారు
2. శ్రీ ఏ రామమూర్తిగారు

ప్రధానకార్యదర్శి:
శ్రీ ఏ. రామసుబ్బయ్యగారు

సహాయకార్యదర్శులు:
1. శ్రీ ఆర్. కంబగిరి రాజుగారు
2. శ్రీమతి వై. మాణిక్యాంబగారు

మరి పన్నెండుగురు సభ్యులను, ఎన్నుకొని ప్రాతినిధ్యములేని జిల్లాలనుండి మిగిలిన సభ్యులను కో ఆప్టు చేసుకొనుటకు తీర్మానించారు. ఆపద్ధర్మ అధ్యక్షులు మద్రాసు రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షునిగాను, కార్యదర్శి సహాయకార్యదర్శిగాను ఉంటారు.

మద్రాసురాష్ట్ర ఎలిమెంటరీ టీచర్సు ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్‌కు అన్ని జిల్లాలనుండి 20 మంది సభ్యులను ఎన్నుకున్నారు. వేరొక తీర్మానంలో సంఘ నిబంధనావళిని రాష్ట్రకార్యవర్గమువారు తయారుచేసి, దానిని రాష్ట్రకౌన్సిల్ చేతనూ తరువాతజనరల్ బాడీలో పెట్టి అంగీకరింపచేయుటకు తీర్మానించడమైనది. ఇంతటితో ప్రతినిధులసమావేశం ముగిసింది.

వైజ్ఞానిక ప్రదర్శనాలు

రాత్రి 9 గంటలకు బెజవాడ ఉపాధ్యాయ బృందముకే ప్రాధమిక ఉపాధ్యాయుల కోసనీయ పరిస్థితి వివరిస్తూ బడిపంతులు నాటకం ప్రదర్శించారు. రెండువేలమంది ప్రజలు, ఉపాధ్యాయులు పాల్గొని హర్షించారు.

మహాసభ

20-4-47 ఉదయం 7-30 గంటలకు ...

కలంపోటు

బడిపంతుళ్ళమీద పటేల్ దాడి

బొంబాయిలో ఉపన్యసించుతూ సర్దార్ వల్లభాయిపటేలు ఉపాధ్యాయులకు హితబోధ ...

మంచి అవకాశము

తెలంగాణా ప్రజాశక్తి అనుబంధం

నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా మహారాష్ట్రంలో ప్రజా విజృంభణ

ఉద్యమం విస్తరింపజేయలేని స్టేట్ కాంగ్రెస్ అసమర్థత

తెలంగాణా ప్రజలతోపాటు నైజాం మహారాష్ట్ర ప్రాంత ప్రజలలో, ముఖ్యంగా రైతాంగంలో, నైజాం నిరంకుశ జాగీర్దారీ, జమీందారీ దౌర్జన్యంమీద, విముక్తి కొందుకు బ్రహ్మాండమైన ప్రజా పోరాట వెల్లువ వచ్చింది. వివిధ జిల్లాలలో ప్రజలు తమంతట తామే నిరంకుశోద్యోగులకు వ్యతిరేకంగా విజృంభించారు. నాందేడు జిల్లాలో స్టేటు కాంగ్రెసు కార్యకర్తయగు పాంసరే గారి హత్యపై, లెవీ వసూళ్ళకు వ్యతిరేకంగా విజృంభించుట, నైజాం ప్రభుత్వం దానికి హిందూ - ముస్లిం కలహస్వరూపమిచ్చి అణచివేయుటకు స్టేటుకాంగ్రెసు నాయకులు ప్రజా వెల్లువ సక్రమ మార్గానపెట్టి నాయకత్వం వహించి నడిపించలేకపోవుట ముఖ్యమగు విషయాలనివాటే ప్రకటించబడినవి. ఇప్పుడు ఇతర మహారాష్ట్ర జిల్లాలో వచ్చిన ప్రజా విజృంభణకు సంబంధించిన సంగతులు ప్రకటిస్తున్నాము.

ఎన్నికలలో పాల్గొన్న షాహుకారుపై సాంఘిక బహిష్కరణ

తోలేగావు అను గ్రామం బీడుజిల్లాలోనిది. పత్రీ సర్కారును (పోటీప్రభుత్వం) స్థాపించి 8 సంవత్సరాలు బ్రిటిషుసామ్రాజ్యానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన సతారాజిల్లా సరిహద్దు యందున్నది. ఈ గ్రామం మార్వాడీ షేటు నైజాం ప్రభుత్వం సంస్కరణల ఎన్నికల తతంగంలో పాల్గొన్నాడనికూడా ప్రజలకు తెలిసింది.

ప్రజలందరూ ఐక్యంగా మార్వాడీపై సాంఘిక బహిష్కరణ ప్రకటించారు. ఒక వారం రోజులవరకు షావుకారుకు క్షౌరం చేయుటకు మంగలి, బట్టలు ఉతుకుటకు చాకలి దొరకలేదు. షావుకారు స్టేటుకాంగ్రెసు ఆఫీసుకు పరుగెత్తాడు. స్టేటు కాంగ్రెసుగూడా కమ్యూనిస్టు పద్ధతులవలంభించు చున్నదని, ఆక్షేపించాడు. అమర్నేరు అహమదునగరు కమ్యూనిస్టులు షావుకార్లకు వ్యతిరేకంగా ఇట్టిపద్ధతులనే అవలంబించుచున్నారన్నాడు. స్టేటుకాంగ్రెసుకార్యకర్త అటుప్రజలద్వారా అందించలేక ఏమి జవాబు చెప్పాడో చూడండి. "కమ్యూనిస్టులైతే నిన్ను ప్రాణంతోనే విడువకపొయ్యేవారు. కాంగ్రెసువాదులు గనుకనే సాంఘికబహిష్కారము చేసి వదలిపెట్టారు" అని సమాధానం చెప్పాడు.

చావడీ(ప్రభుత్వ కార్యకలాపాలకుపయోగించే ఇల్లు) పై త్రివర్ణపతాకం

ఇదే బీడుజిల్లాకు చెందిన రాంపూరీ అనే గ్రామంలో జ్ఞానబా అనే మరాఠా యువకుడు గ్రామ ప్రజలనందరిని స్టేటుకాంగ్రెసు పతాకం క్రింద సంఘటిత పరచాడు. ఒకరోజు గ్రామ ప్రజలంతా చావడీవద్ద సమావేశమై ...

నిన్నటిదిచావడి యందు క్యాంపువేసియుండిరి మూడువేలమంది రైతులు బ్రహ్మాండమైన ఊరేగింపుగా, జాతీయగీతాలు పాడుతూ నినాదాలిస్తూ, కర్ర, కత్తి సాములో నిపుణతను ప్రదర్శిస్తూ చావడీముందుకొచ్చి ఆగారు. జ్ఞానబా ఊరేగింపుకు ముందుండి నాయకత్వం వహించాడు. చావడీముందర ప్రజలు బ్రహ్మాండమైన ప్రదర్శనం చేశారు. కత్తి కర్రసాము ప్రదర్శించారు. పోలీసు సబిన్‌స్పెక్టరు వారిని ఆపుచూస్తూ కూర్చోవలసి వచ్చింది. జ్ఞానబా పైన చెయ్యివేయుటానికి భయపడ్డాడు. ఈ ప్రదర్శనము ఎగుడు రెండు గంటలవరకూ సాగింది. ప్రజలలోనుండి ఒకరు "ఎవ్వరు త్రివర్ణపతాకాన్ని తీసివేయదలిచారో" అని సబ్ ఇనస్పెక్టరును అడిగారు. సబ్ ఇనస్పెక్టరు తాను పతాకాన్ని తీసివేయుటకు రాలేదనియు, తనసామాన్య పర్యటనపై వచ్చాననియు బొంకి తప్పుకున్నారు. అటు పిదప ప్రజలు గ్రామంలో పెద్ద పండుగ జేసికొని తమతమ గ్రామాలకు వెళ్ళిపోయారు.

జ్ఞానబా అరెస్టు - చిత్రహింస

ఈసంఘటన జరిగినకొలది రోజులకు పోలీసు సబ్ ఇనస్పెక్టరు అకస్మాత్తుగా 200 మంది రిజర్వు బందోబస్తు జ్ఞానబాను అరెస్టుచేసి తీసుకుపోయ్యాడు. ప్రజల ఇండ్లలో ప్రవేశించి దొరికిన వారినల్లగొట్టి అరెస్టుచేసి తీసుకుపోయ్యారు. జ్ఞానబా అతని అనుచరులు పోలీసు కస్టడీయందు చాలా క్రూరంగా బాధింపబడుచున్నట్లు తెలియుచున్నది. అసలు నంలో కారంపొడిగూడా బాధించినట్లు వార్తలు వచ్చినవి. జ్ఞానబాను ఎవరుగూడా జూచుటకు వీలులేకుండా చేయబడినది.

ఇదంతా ప్రజలు తమ సొంతచొరవతోనే చేశారు. ఆశ్చర్యమేమంటే ఈ సంఘటనలు జరిగిన 18రోజులవరకు స్టేట్ కాంగ్రెస్ నాయకులకైనా, కార్యకర్తలకైనా ఏమియు తెలియదు. తెలిసిన తర్వాతగూడా ఈ పోరాటాన్ని తగిన మార్గంలో పెట్టి ముందుకుతీసుకుపోవటానికి, పోలీసుజులుంను ఎదిరించటానికి యేమీ చేయలేదు. ఈ ప్రాంతానికి చెందిన ఎన్నియో గ్రామాలలో ప్రభుత్వం యందు పన్నులు లెవీ వసూలు చేయుటకు ధైర్యం చేయలేదు. తహసీల్దారుకు ప్రీడ చీపెట్టడంతో ...

తహసీల్దారు పలాయనం

ఊరేగించిన కొట్టారు

త్రివర్ణపతాక రక్షణకై 8 వేల ప్రజలు

షాహుకారు దోపిడీకివ్యతిరేకంగా ప్రజా వెల్లువ

తమ భూములు స్వాధీనం చేసుకొన్నారు

రోహిలా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజా వెల్లువ

రైతుల హత్య

స్టేట్ కాంగ్రెస్ అసమర్థత

... ఇప్పటికైనా ... పోరాటమార్గాన్ని అవలంభించి ప్రజాపోరాటాలను ముందుకు తీసుకుపోవడానికి పూనుకుంటే అక్కడ భవిష్యత్తు వుంది.

జమీందార్ల, భూస్వాముల రక్షణకై వ్యవసాయ కూలీల ప్రాణాలు తీశారు

నాంవరం కాల్పులపై నల్లగొండ జిల్లా నాయకుల ఖండన

దేవులపల్లి వెంకటేశ్వరరావు (నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుపార్టీ); అరుట్ల రామచంద్రారెడ్డి (నల్లగొండజిల్లా ఆంధ్రమహాసభ) గారలు ఈ క్రిందిప్రకటన చేస్తున్నారు:

"నిజాం ప్రభుత్వం నాంవరం కాల్పులను గురించి చేసిన ప్రకటన అంతా వట్టి బూటకాలతో నిండివుంది. రైతు - కూలీల నెత్తురు రుచిమరిగిన ఈప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం పరిపాటి అయింది.

చందుపట్లలో ఒక దొమ్మీ జరిగిందనీ, దానిలో నాంవరం ప్రజలుకూడా పాల్గొన్నారనీ, అందుచే పోలీసులు నాంవరం గ్రామానికి అరెస్టులకై వెళ్ళారని ప్రభుత్వం చెబుతోంది. కాని వాస్తవానికి దీనికి సంబంధం లేదు.

అసలు చందుపట్ల గ్రామంలో చాలకాలంనుండి పోలీసులు క్యాంపువేశారు. ఆ గ్రామములో ఆనాటివరకు ఎవరినీ అరెస్టుచేయనూ లేదు. దొమ్మీచేయనూ లేదు. అందుచే నాంవరం ప్రజలను అరెస్టుచేయడంలో, అర్థమూలేదు.

అక్కడి వివరాలనుబట్టి చూస్తే కారణాలు వేరేవున్నాయని స్పష్టపడుతున్నది.

1. ఇటీవల అక్కడి వ్యవసాయకూలీలు తమకు కనీస వేతనం ... రేట్లు కావాలని సమ్మెచేశారు. రైతులంతా అంగీకరించారు. కాని పై భూస్వాములూ వారి అనుచరులూ అంగీకరించలేదు.

2. కసరి చినవెంకయ్య రైతులనుండి అక్రమంగా తీసుకున్న భూములను వారు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

3. ఓనిగాం జమీందారు భూమి సేద్యంచేసే కౌలుదారులు ఇకముందు చేయబోయేది, కౌల్లు తగ్గింపుకై ఆందోళన సాగించారు. జమీందారు భూమి ఆక్రమించి వ్యంత సాగుకు తేజూస్తున్నారు.

గత నాలుగువారాలనుంచి, పైఇద్దరుజమీందారులు ప్రభుత్వాధికారులతో మంతనాలు జరిపారు. రైతుల భూములను దక్కించుకోడానికి వ్యవసాయకూలీలతో నామమాత్రపు కూలి ఇచ్చి (10 శేర్లు) పెట్టి చేయించుకోవటానికి నిజాం ప్రభుత్వ రక్షణ సహాయం కోరారు. దానికొరకే పోలీసు పటాలం దిగింది.

తక్కిన వివరాలను పరిశీలిస్తే అరెస్టులు పోలీసులు తప్పతాగి అరెస్టుచేసిన ప్రజలను తీసుకుపోయారు. తప్పించుకొని గ్రామం వెలుపలికి వెళ్ళిన ప్రజలు ఈ తీరున్న అడుగకొచ్చారు. పోలీసులు తుపాకులు చూపించారు. ప్రజలలో గ్రామ ముఖ్యులను గుర్తుచూచి కాల్చినారు. ఈ సందర్భంలో స్థానిక భూస్వామి పోలీసులవెంట వుండి ముఖ్యులను చూపించాడనికూడా తెలుస్తున్నది.

అంతేగాక, నామవరం, ముసిగాం పరగణాకు పదిమైళ్ళ సరిహద్దున వున్నది. పరగణాలో రైతు కూలీలు భూములకొరకు పోరాటం సాగించబోతున్నారని వార్తలు వస్తున్నవి. సరిహద్దు గ్రామాలను భీతిల్ల చేయుటంద్వారా ఎంగిలా ప్రజల ...

(మిగతా ప్రక్కపేజీలో)

కాల్పుల తర్వాత నాంపరంలో పోలీసుల దురంతాలు

లంచాలు, పట్టపగలు దోపిడీ, నాజీ హింసాకాండ

అరెస్టులూ — నిర్బంధాలు

దేవుని మొక్కు డబ్బు కూడా హరించారు

లాఠీలతో పక్కటెముకలు విరిగేటట్లు దెబ్బలు

సూర్యాపేట హైస్కూలు విద్యార్థి వీరాస్వామి గారిని (8 వ తరగతి) హైస్కూలులో వుండగా ఒక పోలీసు కానిస్టేబులు వచ్చి "మీ గ్రామం మనిషికి వుత్తరం వచ్చింది" అని పిలిచాడు.

ఆంధ్రమహాసభ కార్యకర్త అరెస్టు

రఘునాథపాలెం, ఆంధ్ర మహాసభ కార్యకర్త అయిన కామ్రేడ్ కాంరెడ్డిగారిని 14 వ తేదీన అరెస్టు చేసి పోలీసులు హుజూరునగరు తీసికొన్నారు. పెదరెడ్ల కర్రలు, విపరీతంగా కొట్టి పోలీసులు వెంటవుండి గ్రామమంతా తిప్పారు.

పెంచికల దిన్నెలో అరెస్టులు

8 వ తేదీన యిక్కడ క్యాంపు వేసిన రిజర్వు పోలీసులు 5 గురు రైతులను అరెస్టు చేసి విపరీతంగా కొట్టి హుజూరునగరు జైలుకు పంపారు.

పెత్తందారుదార్లకి రక్షణ

పందుములు సరిని దాచారు

కుండలతో సహా లారీలలో వేసుకొని తీసుకెళ్తున్నారు

కొనవూపిరితో దాహమిమ్మని అడిగిన ఖైదీ గొంతునొక్కి చంపేశారు

నాంపరంలో నాజీ నిజాం పోలీసుల దారుణకృత్యాలు

నాంపరం కాల్పుల గురించి వివరాలు గత వారం ఇచ్చాం. తర్వాత యీ క్రింది విషయాలు తెలిశాయి.

కాల్పుల తర్వాత పోలీసులు, తుపాకి గుండ్లు తగిలి నేలకొరిగిన మెకలు అప్పయ్య, గోపయ్యలను లారీలలో వేసికొని సూర్యాపేటకు తీసుకువెళ్ళారు. గోపయ్యగారు మొదట చనిపోయినారని అనుకొన్నారు.

జైళ్ళలో వున్నవారికి భోజనంకూడా పెట్టడంలేదు

విషం పెట్టి చంపుతారట

పోలీసు జులుం ముర్దాబాద్

చందుపట్ల ప్రజాప్రదర్శన

ఈ గ్రామంలో గ్రామపెత్తందారు గోవింద అని ప్రయత్నించేశారు, కాని సాధ్యం కాలేదు.

(5 వ పేజీ తరువాయి)

ఆస్తుల జప్తులు

ఏప్రియల్ 15 వ తేదీన హుజూరునగరు తాలూకా సబ్ఇన్స్పెక్టరు గుండుమాలి వింగ్ కొంతమంది రిజర్వు పోలీసులతో వెళ్ళి శ్రీయుత టి. రామకృష్ణారావు, కామ్రేడ్ కొత్త శంకరరావుగార్ల ఇళ్ళకు సీలువేసి...

నిర్బంధంగా సాముదాయిక జుల్మానాల వసూలు

బందేపల్లి గూడెంలో స్త్రీల మానభంగం

చీరెలు విప్పి, రవికెలు చించి స్త్రీలను అవమానిస్తుంటే

బంజర్‌దారు ప్రోత్సాహంతో నిజాం పోలీసుల అమానుష కృత్యాలు

ఏప్రియల్ 16 వ తేదీన రిజర్వు పోలీసులు ఈ గ్రామంపైకూడా దాడిచేశారు. అగుపడ్డవారి నెల్లా క్రూరంగా హింసించారు. పోరాట అరెస్టులు చేశారు. స్త్రీలను మానభంగం చేశారు. తెల్లవారుఝామున 4 గంటలకే 50 మంది రిజర్వు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. అగుపడ్డవారినెల్లా పట్టుకొని క్రూరంగా హింసించారు.

తిమ్మాపురంపై దాడి

దొంగ కబుర్లు

అర్ధరాత్రి వేళదాడి

స్త్రీలను చెరచడానికి ప్రయత్నం

ఈదాడికి కారణం ఏమిటి?

బంజరుదారు కుట్రయే ఈదాడికి కారణం

సూర్యాపేట తాలూకాలో కాంగ్రెసునాయకుల ప్రచారధోరణి

ప్రజాసమస్యలను పరిష్కరించకపోగా ప్రజాసేవకులపై నిందలు

నల్లగొండ జిల్లాలో నిజాం ప్రభుత్వం మిలిటరీదాడులు సాగించిన తర్వాత, రామానందతీర్థగారు ఆ జిల్లాలో పర్యటనం చేశారు. స్వయంగా పరిస్థితులు తెలుసుకొన్నారు. కాంగ్రెస్ ప్రజాసమస్యలను తీసుకొని పని చేయనందున ఆదరణ లేకుండా పోయిందని గ్రహించారు. జమీందారీ వ్యతిరేక ప్రజా సమస్యలపై పనిచేయడానికి కొందరు కాంగ్రెసు అగ్రనాయకులను వేతనాలపై నియమించారు. కాని వీరి ప్రచార ధోరణి ఎలా వుందో చూడండి:

సూర్యాపేట తాలూకా చిలుపకుంట ప్రాంతాలలో వెంకటనారాయణగారు కాంగ్రెసు అగ్రనాయకుడుగ పనిచేస్తున్నారు. కమ్యూనిస్టునాయకత్వాన ఉన్న గ్రామాలలో ఆయన ఇలా చెబుతారు.

"కమ్యూనిస్టులూ కాంగ్రెసువారు ఒకేభావముతో ఒకే ఆశయానికై పనిచేస్తున్నారు"

కాని చిలుపకుంటకెళ్ళి ఇలా ఉపన్యసించ మొదలుపెట్టారు:

"కమ్యూనిస్టులనే అనుసరించితే కాల్పులకు గురి అవుతారు. కాబట్టి కాంగ్రెసును అనుసరించండి."

ఇంతకూ కమ్యూనిస్టులను ఆదరించవద్దనే గాని కమ్యూనిస్టులు తీసుకున్న ప్రజా సమస్యలను వేటినీ వీరు తీసుకోలేరు.

ప్రజాసమస్యలపై కమ్యూనిస్టుల సేవ

పెత్తందార్లు దిగివచ్చారు

తెలంగాణా రాయబార సత్యంలను నానా హింసలపాలుచేసిన అన్నారెడ్డి ప్రతాపరెడ్డి గత సంవత్సరం 22 వందల రూపాయలు వసూలుచేశారు. ఇపుడు 1400 రూపాయలు ఇచ్చివేశారు. వేరూరు పెత్తందారు 1500 రూపాయలు తిరిగి ఇచ్చివేశారు.

చిలుపకుంటలో కాంగ్రెసు ప్రచారకుల వింతధోరణి

"మీరు కమ్యూనిస్టులను ఎందుకు రానిచ్చారు? మేం చచ్చిపోయారనుకున్నారా? మీకొంపకేగదా మేం సూర్యాపేటలో వుండటం. తొందరపడి జండాలెందుకు ఎగురవేశారు? మిరు తీసివేస్తారా? లేదా? సర్కారువద్ద నుంచి మంచి తుపాకులున్నాయి."

"కమ్యూనిస్టులు దొంగలే అనుకొందాం. మీరిక్కడవుండి ఏంచేశారు. మా భూములు మాకు వచ్చేమార్గం చూపారు. మీరు వాయకత్వం వహించి మా భూమిప్పించండి. మీ వెనుకనేవుంటాం. మాకు మీ ఇరువురూ వుండాలి. మా భూములు మాకు రావాలి. వాటికోసం చస్తే చస్తాం."

కాంగ్రెసు ప్రచారకులు మాట్లాడలేక పోయారు.

ఆలసించిన ఆశాభంగం!
మానవలోకానికి ప్రప్రథమంగా రేడియోను ప్రసాదించిన శాస్త్రవేత్త
మార్కొనిచే సృష్టించబడిన మహత్తరమైన రేడియో
ప్రపంచంలో ప్రథమశ్రేణికి చెందిన
"జి. మార్కొని" మార్కొనీ ఫోన్ రేడియోలు
ఎలక్ట్రిసిటీ లేనిచోట్లకూడ ఉపయోగింపగల ప్రశస్తమైన
"బాటరీ రేడియోలు"
వివరాలకు: అతి సరసమగు ధరలు
రేడియో ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్
ప్రకాశంరోడ్డు- గవర్నరుపేట, బెజవాడ.

కాశ్మీర్ నైజాం దురంతాల ఖండన

పౌర హక్కులు సర్వాలమైనవి

అఖిలభారత సంస్థాన మహాసభ తీర్మానాలు

ఈ నెల 8వ తేదీ రాత్రి అఖిలభారత సంస్థాన మహాసభలో ఈ క్రింది తీర్మానాలు ఆమోదింపబడినవి. కాశ్మీర్, హైద్రాబాదులలో ప్రభుత్వ దౌర్జన్యంగూర్చి ఇలా తీర్మానించారు.

1. "కాశ్మీర్, హైద్రాబాదు సంస్థానాలలోని పరిస్థితి నానాటికి అధ్వాన్నమై పోతున్నందుకు ఆందోళన చెందుతున్నాము. అంతరంగిక శాంతిభద్రతలు, అభివృద్ధి పూర్తిగా చెడిపోయినవి.

"కాశ్మీరులో ప్రజల హక్కులపై దారుణమైన నిర్బంధ విధానం ఒక సంవత్సరంగా కొనసాగుతున్నది. వేలమందిని అరెస్టు చేస్తున్నారు. కాల్పులు, దాడులు వీటితో ప్రజల జీవితమంతా అల్లకల్లోలమైంది. జీవితావసర వస్తువులకు కరువేర్పడినది.

"అఖిలభారత సంస్థాన మహాసభ అధ్యక్షుడైన షేక్ అబ్దుల్లాను, ఆయన సహచరులను జైల్లో నిర్బంధించడం భారత సంస్థాన ప్రజలకు అవమానకరంగా ఉన్నది. వీరి అరెస్టులవల్ల పరిస్థితి మరింత విషమించింది

హైద్రాబాదులో రైతుల దుస్థితి

"ఇక హైద్రాబాదులో కూడ పౌర హక్కులు పాతకాలంలోలాగే నిర్బంధాలకు గురవుతున్నవి. జిల్లాలలో స్టేట్ కాంగ్రెస్ అణచివేయటమే అసాధ్యమవుతున్నది. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి నిరోధక వర్గాలకు ప్రోత్సాహమిచ్చి ప్రభుత్వం మతకలహాలు రెచ్చగొడుతున్నది. ఇంతవరకూ వీటిని అదుపులేదు.

[illegible]

అక్కడి శాసనసభలకు ప్రజా ప్రాతినిధ్యం లేదు

[illegible]

స్వతంత్ర భారతంనుండి ఈ సంస్థానాలు విడిపోకూడదు

[illegible]

తిరువాంకూరులో కార్మికులపై నిర్బంధం

[illegible]

వరికోతరాజు ద్రోహం

[illegible]

బూటకపు సంస్కరణలు

[illegible]

చిన్న సంస్థానాలు రాష్ట్రాలలో చేరిపోవాలి

[illegible]

భోపాలు నవాబు నిరంకుశపాలన

[illegible]

ఈ మంత్రులు ప్రజా ప్రతినిధులు కారు

[illegible]

నిర్బంధవిధానం పెంగింది

[illegible]

జమీందారీ - పెట్టుబడిదారుల సమ్మేళనం

[illegible]

షేక్ అబ్దుల్లా దినోత్సవం జరపాలి

[illegible]

జాగీర్లను రద్దుచేయాలి

[illegible]

జాగీర్లను రద్దు చేయాలి

సంస్థాన రక్షణ చట్టాలు తీసివేయాలి

[illegible]

సంస్థాన రక్షణచట్టం రద్దుచేయాలి

[illegible]

భూమి రైతుదేనని ప్రకటించాలి

(12) "ఉత్తర హిందూస్థానంలోని సంస్థానాలలో, ముఖ్యంగా రాజపుటానాలో రైతు పోరాటాలు సాగుతున్నవి. అక్కడ భూమి రైతుకే చెందినదన్న సూత్రాన్ని గుర్తించాలనీ, జమీందారీ విధానాన్ని రద్దు చేయాలనీ కోరుతున్నాము."

విద్యార్థులను సమీకరించాలి

[illegible]

స్థాయిసంఘ నిర్మాణం

[illegible]

సంస్థానాధీశులతో రాజీధోరణి

[illegible]

"చేరినగం" రాజీవాగా లేకున్న అంగీకారం

[illegible]

పోతునూరు మొఖాసా రైతులకు జిల్లా కాంగ్రెసు నాయకుల ద్రోహం

రైతుల భూములపై మొఖాసాదారు దురాక్రమణ

చింతలపూడి తాలూకా పోతునూరు మొఖాసాదారు రైతులను భూములనుండి దౌర్జన్యముగా తొలగించి, సుమారు 600 ఎకరాల రైతు భూములను రు 14000 లకు నైజాంనుండి వచ్చిన రెడ్డిగారికి అమ్మివేశారు. కాని రైతులు ఈ అన్యాయాన్ని సాగనీయక 2 సంవత్సరములనుండి [illegible]

[illegible]

యాళ్ళబంటి రంగనాయకులు

[illegible]

హైదరాబాదు కార్మికుల విజయం

[illegible]

నైజాం రాక్షసత్వం

[illegible]

బ్రిటిష్ ప్రాంత ఆంధ్రులపై నైజాంపోలీసుల దుండగాలు

కాంగ్రెసు మంత్రివర్గం వెంటనే జోక్యం కలుగజేసుకోవాలి

[నైజాం ప్రభుత్వం తన పొలిమేరలలోనున్న బ్రిటిషు ఆంధ్ర ప్రాంతంలో విచ్చలవిడిగా విహరింపుచూ అరెస్టులూ, సోదాలు, దౌర్జన్యాలు సాగింపుతోంది. దీనికి మద్రాసు పోలీసులు బాగా సాయపడుతున్నారు. నైజాంలోకి [illegible] బ్రిటిషు ప్రాంత ఆంధ్రులపై అనేక దౌర్జన్యాలు కావించబడుతున్నాయి. [illegible]

[illegible]

కాంగ్రెసువాదిపై దౌర్జన్యం

[illegible]

మునగాలలో రైతునాయకుని అరెస్టు

[illegible]

బెజవాడ తాలూకా వ్యవసాయ కూలీ సభ

ఏప్రిల్ 28 న, నెప్పల్లిలో [illegible]

అధిక వస్త్రోత్పత్తికి ప్రభుత్వ ఆటంకం

చేనేత కాంగ్రెసు విచ్ఛిన్న కరపాత్ర

పారిశ్రామికునికి న్యాయమైన మజూరీ, ప్రజలకు సరిపడే బట్ట ఉత్పత్తి [illegible] ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘ సూచనలు

ప్రస్తుతం మంత్రివర్గం పోయింది. క్రొత్త మంత్రివర్గం వచ్చింది. కాని వస్త్ర [illegible]

చేనేత కంట్రోలు చరిత్ర

ప్రస్తుత క్లిష్టపరిస్థితి

చేనేతకాంగ్రెసు దృక్పథం

ఆం. రా. చే. పా. సంఘదృక్పథం

దోపిడిని ప్రోత్సహించే ప్రభుత్వవిధానం

ఏది ప్రత్యామ్నాయం?

నాయుడు మగ్గానికి మూడు వర్తకున్నమజ్జెన ప్రయోజనాలు పొందటం వాస్తవమే

ప్రస్తుత చేనేతవిధానాన్ని మిల్లు యజమానులున్నూ, పెద్దపెద్ద చేనేత బట్టలవర్తకులున్నూ సమర్థించుతారు.

చేనే. కాంగ్రెసు విధానాన్ని మాస్టరువీవర్లున్నూ కొందరు (తమ వివిధమైన ప్రయోజనాలు కోసం) స్వంత మగ్గాలవాళ్ళున్నూ సమర్థించుతారు.

మూడవ విధానాన్ని విశాలమైన చేనేతకార్మికులున్నూ బట్టలకరువువల్ల బాధపడే ప్రజానీకమున్నూ సమర్థించుతారు.

మొదటిమార్గంలో బట్టలవుత్పత్తి పెరగదు. [illegible]

[illegible] వేతనం గ్యారంటీ అవుతుంది. ప్రజల బట్టల కరువు పరిష్కారమవుతుంది.

మోసపోవద్దు

మూడు తక్కువవిస్తే - మూడి తక్కువవిస్తే

చేనేత కార్మికులు పీకింపబడ్డవి, వీరు వరుసగా [illegible]

ఇదే ప్రజలందరి సమస్య

దోపిడికార్లను మినహాయించితే మిగతా ప్రజానీకము ఏ వృత్తిలో వున్నవారైననూ [illegible]

(మిగతా 11 వ పేజీలో)

లక్షలాది ప్రభుత్వోద్యోగులకు నిరుద్యోగ ప్రమాదం

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ నిరాకరణ

ప్రభుత్వోద్యోగుల చాలమంది నేడు నిరుద్యోగ పిశాచికి యెర కాబోతున్నారు. బెంగాలు రాష్ట్ర ట్రేడుయూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు మృణాళకాంతిబోసు ప్రకటన ప్రకారం. మిలిటరీ అకౌంట్సు గుమాస్తాల్లో నూటికి 75 మందిని ఉద్యోగాలనుండి కొద్దికాలంలో తొలగించబోతున్నారు. వారిని ఉద్యోగాలనుండి తొలగించడం ప్రారంభమైంది కూడా.

గత ఆగస్టులో వారు సమ్మె చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెసు ప్రభుత్వం రాగానే వారి కష్టాలు తీర్చగలమని పండిత నెహ్రూ హామీ యిచ్చారు. వారు అధికారంలోకి వచ్చి 7 మాసాలు దాటినప్పటికీ, మిలిటరీ గుమాస్తాల కష్టాలేమి తొలగలేదు.

అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు యస్. ఎ. డాంగే యీమధ్య సభలో ఉపన్యసిస్తూ కార్మికులు, ఆర్డినెన్సు డిపోల్లోని గుమాస్తాలు. ఇంజనీరింగ్ వర్కు [illegible]

కులు ఉపసంహరించుకున్నారు. ఇది గత జూన్ నెలలో జరిగింది.

కాని యిప్పటికీ అవార్డుకేలాటి తీర్పు చేసిన చర్యలు. హైపవర్ కమిటీ [illegible]

(పి. బి. రంగనేకర్)

ఊటుకూరు రైతులపై

రిజర్వుదళాల అఘాయిత్యాలు

స్టేట్ సానుభూతిని ప్రజలను హింసిస్తున్నారు

[illegible] ఊటుకూరు మీర్జా జమీందారు కుతురుది.

గ్రామం వీరి స్వాధీనంలోకి వచ్చినది [illegible] ఎస్టేటు మేనేజరు [illegible]

15 వ తేదీ ఉదయం 6 గంటలకు మాదిగ గూడెమును చుట్టబెట్టించి కనపడిన ప్రతివారిని తిడుతూ నానా బీభత్సం చేసినారు. ఆ సమయంలో ఇదివరకే జమీందారుతోను, పోలీసులతోను కుట్రపన్నిన పాస్టరు గుర్నో [illegible]

నల్గొండజిల్లాపై సైనికదాడుల సన్నాహాలు

నల్లగొండ జిల్లాలో రైతు కూలీలను రక్తపు టేరులలో ముంచివేసే నిజాం ప్రభుత్వం మరల నల్లగొండ జిల్లాపై దాడికి సిద్ధమౌతోంది.

సూర్యాపేటలో 2000 మంది క్యాంపు వేశారు. గజ్జల బంగ్లా దగ్గర వచ్చినది ఇంకా 4 వేల మంది వస్తారని చెప్పుతున్నారు. [illegible] వేయిమంది సూర్యాపేటలోను, తక్కిన వేయిమంది ముంగ్రాలలోను (అనగాను) క్యాంపు వేస్తారని తెలిసింది.

పైచెకల దిన్నెలో పోలీస్ కమీషనర్

చేనేత వస్త్రాలు

(10 వ పేజీ తరువాయి)

[illegible] వ్యతిరేకంగా చేసే నిరంతర పోరాటంలో కష్టజీవులంతా ఐక్యపోరాటాన్ని సాగించిన పుడే, తిండి, గుడ్డలు, బట్టలు, పొగొట్టుకొనగలము.

(1 వ పేజీ తరువాయి)

తీర్మానాన్ని లీగ్ చేత ఉపసంహరింపచేయాలి.

"విభజనకోరడంవలన కాంగ్రెస్ పాకిస్తాన్ కోరికను అంగీకరించినట్లే అయింది. చాలమంది ముస్లింలు పాకిస్తాన్ ను అంగీకరించడంలేదు. శిక్కులు, హిందువులు దానిని వ్యతిరేకిస్తున్నారు. విభజనసూత్రాన్ని అంగీకరించి తాత్కాలికపు ఏర్పాట్లను కాంగ్రెసు తప్పించేయడానికి సిద్ధపడితాకి, బ్రిటిష్‌వాళ్ళు ఇహా నేర్పుగా విభజనను దారితీస్తున్నారు. తాము లేచిపోయేలోపునే దేశాన్ని రెండు [illegible] పరిపాలించేస్తే కాంగ్రెసు తాము ఇచ్చింది పుచ్చుకున్నట్లవుతోంది. [illegible] స్వతంత్ర భారతదేశంలో అనుకూలమైన సౌకర్యాల వివ్వడమో జరగవలసి వస్తుంటది. సామ్రాజ్యవాదుల ఎత్తు, [illegible]

గాజుల్లంక యోధులకు

దివితాలూకా కమ్యూనిస్టు కమిటీ జోహార్లు

క్రూర జమీందారీ విధానానికి ఆహుతియైన గాజుల్లంక రైతు వీరులకు, వీరాంగనకు ఇవే మా జోహార్లు.

తల్లీ! వియ్యమ్మా!

ఏరోజున చల్లపల్లి జమీందారు పవిత్రమైన మీ గాజుల్లంక భూమిని దురాక్రమణ చేయటానికి పూనుకున్నాడో అనాడే మన పొలం మనం రక్షించుకోవాలె అని విప్లవశంఖ పూరించావు. జమీందారీ రౌడీలు మీ పొలాలు పంచుకు పర్చారో [illegible], సింహగర్జన చేశావు!

వీర యువకా! సుబ్బారావూ!!

[illegible]

దాయ్‌నెజ్జుతో విస్సు పొడిచారు. ఆఖరి క్షణం వరకూ వీర కర్తవ్యాన్ని నెరవేర్చావు! పుట్టి పెరిగిన ఆ గడ్డపైనే ఒరిగిపోయావు! వీర మరణం పొందావు!

★

జమీందారీ విధానం రద్దయేవరకూ పోరాటాన్ని, మేము కొనసాగిస్తామని వీరికి శపథం చేస్తున్నాం!

విప్లవాభివందనాలతో,

దివితాలూకా కమ్యూనిస్టు కమిటీ

విచారణకమిటీ రాకుండా చేయడానికి బ్రహ్మయ్యా కుట్ర

బందరు, ఏప్రిల్ 26

ప్రజాభిప్రాయం ఎట్టకేలకు ఫలించింది. గాజుల్లంకనుండి అదనపు పోలీసుల దళాలను తొలగించివేశారు. శ్రీకాకుళంలో మాత్రం ఇంకా కొద్దిమంది వున్నారట.

గాజుల్లంక కాల్పులకు గల జమీందారు ప్రోత్సాహం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కాల్పులగాల్పిన నాటిరాత్రి అప్లయావ్ వద్ద [illegible]

బ్రహ్మయ్యగారి కుట్ర

సమధర్మం స్థాపిస్తాం

మా ప్రాణాల్ బీజాలుగ
పండించిన పత్తికోసి
ఎదురుగా మా గుండెలకు
తుపాకిగుండ్లు పంపావా!

మా ఆశాన్వప్నాలు [illegible]

ధాన్యసేకరణను ప్రభుత్వమే సాగించాలి

కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో ధాన్యసేకరణ విధులను క్రయవిక్రయ సంఘాలనుండి తొలగించి ధాన్యం మిల్లు యజమానులకు, వర్తకులకు అప్పగిస్తూ మద్రాసు ప్రభుత్వం 23-4-47న జి.ఓ. ప్రకటన గావించింది. క్రయవిక్రయ సంఘాలు ధాన్యసేకరణ గావించుటలో విఫలమగావటంవల్ల ఈ చర్య గైకొనాల్సి వచ్చిందని ప్రభుత్వ ప్రకటనలో తెలుపబడింది.

సంఘాల స్థాపనలో అవకతవకలు

క్రయవిక్రయ సంఘాలు స్థాపించేప్పుడు వాటి ప్రజాస్వామిక వ్యతిరేక నిర్మాణాన్ని మేము తీవ్రంగా ఖండించాము. [illegible] ప్రజా సంఘాలుగా [illegible] హెచ్చరించాము. పేద రైతాంగం, వ్యవసాయ కూలీలు యీ సంఘాలలో చేరలేకపోయారు. షేరు 11రు 8/-లకు తగ్గించమని మేము యిచ్చిన సూచనను అప్పటి కాంగ్రెసు మంత్రివర్గం అంగీకరించలేదు. షేరుధనం చెల్లించిన [illegible] లేకుండా పోగా షేరుధనం కట్టుకోగల రైతులలో గూడ యీ సంఘాలు పెద్దవృత్తాన్ని [illegible]లేకపోయాయి. ఈ సంఘాల ప్రభుత్వం గ్యారంటీ యివ్వటానికి పదేపదే నిరాకరిస్తూ వచ్చింది. అందుచేత రైతులలో సహజంగా యీ సంఘాలంటే [illegible] ఉపయోగపడే ప్రజా సంఘాలుగా నమ్మకం కుదరలేదు. ఈ కారణంవలననే 10 కోట్ల షేరుధనంనుండి [illegible] ప్రభుత్వం నిర్దేశించిన ఒకకోటి [illegible] మాత్రమే వసూలు అయింది. అది [illegible] ప్రభుత్వోద్యోగులు యుద్ధప్రాతిపదికగా [illegible] గావించేప్పుడు [illegible] వసూలు అయింది. [illegible] డైరెక్టర్లు [illegible] ఎన్నుకోబడలేదు. ప్రభుత్వోద్యోగులే డైరెక్టర్లుగా నియమించారు.

డైరెక్టర్లుగా దొంగవర్తకుల నియామకం

ఈ నియామకంలో చాల అన్యాయాలు [illegible]. ప్రజాసేవకంటె పార్టీరాజకీయాలే ప్రధానమయ్యాయి. అంతేగాదు, చాల సంఘాలలో దొంగవ్యాపారం చేసేవారు, ప్రజాకంటకులైన ధనిక భూస్వాములు డైరెక్టర్లుగా [illegible]. కొన్ని సంఘాల డైరెక్టర్లు దొంగవ్యాపారము గూడ సాగించారు.

వాటన్నిటి ఫలితంగా క్రయవిక్రయ సంఘాలు ప్రజలందరి గౌరవాన్ని చూరగొనలేదు. ధాన్యసేకరణ విధులలో విఫలమయ్యాయంటే ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయంలో ప్రకాశం మంత్రివర్గాన్ని మేము హెచ్చరిస్తూనే వచ్చాం. పేదప్రజలందరూ [illegible] సభ్యులుగా చేరేట్లు షేరుధనం రు 5కు తగ్గించమన్నాం. డైరెక్టర్లను వాటాదారులే ఎన్నుకోవాలిగాని నిరంకుశ ప్రభుత్వోద్యోగులు నియమించరాదని హెచ్చరించాం.

ధాన్య సేకరణ విఫలత

ఈ సంఘాలలో ప్రజలకు పూర్తి విశ్వాసం [illegible] యీ సంఘాలు నష్టానికి పాలైతే గ్యారంటీ యిస్తూ ప్రభుత్వం [illegible] కోరాం. కాని ప్రకాశం మంత్రివర్గం వీటన్నిటిని చేయలేదు. [illegible] ప్రభుత్వోద్యోగుల సహాయంతో [illegible] తన ప్రజాకోర్కెలను పాటించడం ప్రకాశం మంత్రివర్గానికి [illegible] వుంటేగా మరి!

ఈ పరిస్థితులలో క్రయవిక్రయ సంఘాలు ధాన్య సేకరణ విధులను నెరవేర్చడంలో విఫలమయ్యాయి. ఈ సంఘాలను పునర్నిర్మించకుండా ధాన్య సేకరణను వాటి చేతులలో వుంచడం లక్షలాది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్ప మరేమీగాదు. అందుచేత ధాన్య సేకరణవిధులను ప్రస్తుతం క్రయవిక్రయ సంఘాలనుండి తొలగించడం సరియైనదే.

కొత్త మంత్రి విధానం నిష్ప్రయోజనం

కాని, రెడ్డియార్ ప్రభుత్వం మరొక గాడంలోకి పోతూంది. క్రయవిక్రయ

మిల్లు యజమానులపై ఆధారపడితే క్షామం తప్పదు

సంఘాలను ధాన్యసేకరణ విధులను తొలగించి తిరిగి ధాన్యం మిల్లుయజమానులకు, వర్తకులకు అప్పగించటం దుర్మార్గమైన విధానాన్ని మెట్టుకోవటం తప్ప మరేమీగాదు.

ధాన్యసేకరణకు ప్రభుత్వం మిల్లు యజమానులు, వర్తకులపైన ఆధారపడుట రావటం ఇదేమీ మొదలిసారి కాదు. ధాన్యం కంట్రోలు, రేషనింగు పెట్టినప్పటినుండీ అర్వయిఅర్ల ప్రభుత్వం క్రింద యీ పద్ధతే అవలంబించబడింది. దాని ఫలితంగా ధాన్య సేకరణ అయప్రదంగా లేదు సరికదా దొంగవ్యాపారం అధికమైంది. కరువు కాటకాలు తీవ్రమై రాయలసీమ, మలబారు జిల్లాలలో 30 వేలకు పైగా బలి అయ్యారు. ప్రకాశం మంత్రివర్గం యేర్పడ్డ తరువాత గూడ ధాన్య సేకరణకు మిల్లుయజమానులపైనే ఆధారపడింది. దొంగవ్యాపారాన్ని అరికట్టలేదు.

"పంట కళ్ళంలో కారు చౌక ధరలకు రైతులనుండి మిల్లుయజమానులు, వర్తకులు కాజేసి దొంగవిల్వలు చేస్తున్నారు. [illegible] ధరలతో ధాన్యసేకరణకు పేద రైతులపై ప్రభుత్వోద్యోగులు పడ్డారు. అంతేగాకుండా ధాన్యసేకరణ అయప్రదంగావటం లేదని పేద రైతులంతా ధాన్యాన్ని అమ్ముకున్న తరువాత బోనసు విధానం ప్రవేశపెట్టి దొంగవిల్వలు చేసిన ధనిక భూస్వాములకు మిల్లు యజమానులకు, వర్తకులకు అధిక లాభాలు చేకూర్చబడ్డాయి. ఈ సంవత్సరం పంటకు ధరలు ప్రకాశం మంత్రివర్గం నిర్ణయిస్తూ ధాన్యానికి ధర తగ్గించి బియ్యానికి బియ్యానికి ధర హెచ్చించి రైతులకు ఘోరమైన అన్యాయం చేయడం అందరూ ఎరిగిన విషయమే. ఇవన్నీ అయ్యాక క్రయవిక్రయ సంఘాలంటూ కాలయాపన చేయడం, తత్ఫలితంగా నేడు ధాన్య సేకరణకు యీ గతి పట్టడం అందరికి తెలిసిన విషయమే.

ఇవన్నీ యెందుకు జరిగాయి? ధాన్య సేకరణ సమస్యను అర్వెఅర్ల ప్రభుత్వం వలెనే కాంగ్రెసుప్రభుత్వంగూడ పరిష్కరించ ప్రయత్నించింది. ధాన్య సేకరణ అయప్రదం గావటానికి మిల్లు యజమానులపైనే ఆధారపడింది.

రైతు పండించే ధాన్యానికి న్యాయమైన ధర ఇవ్వ నిరాకరించింది. మిల్లు వర్తకులకి అనుకూలంగా ధాన్యం ధరలు నిర్ణయించబడ్డాయి. రైతుకు కావలసిన బట్ట, ఇనుప పనిముట్లు వగైరా వస్తువులను కంట్రోలు రేట్లకు సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. పైగా ఈ వస్తువులతో విపరీతంగా జరిగే దొంగవ్యాపారాన్ని అరికట్టలేదు. ధాన్యం దొంగవ్యాపారాన్ని ఆపుచేయలేదు. దొంగ మార్కెట్టుకు వ్యతిరేకంగా పోరాడే ప్రజాసేవకులను జైళ్ళలో బంధించింది. నిరంకుశ ఉద్యోగులను పోషించింది. దొంగవ్యాపారం సాగించి అధికలాభాలు గడించిన మిల్లు వర్తకులపై ధాన్యసేకరణకు ఆధారపడింది. అతిలి మంటలచేత మాడిపోయే పేద ప్రజలకు దొంగవ్యాపారుల దోపిడీకి గురికావలసి వచ్చింది.

కరువును పెంచేది దొంగవర్తకులే

మాకివంగా ఏర్పడ్డ రెడ్డియార్ మంత్రివర్గానికి యీ విషయాలన్నీ తెలియకపోవు. అయినప్పటికీ, ఉన్నదానికంటెగూడ కరువు కృత్రిమముగా పెంచుతున్న దొంగవ్యాపారస్థుల చేతుల్లోనే మరల ధాన్యసేకరణ పెట్టడానికి రెడ్డియారు మంత్రివర్గం నిర్ణయించింది. ఆహారకొరత మరీ తీవ్రంగావున్న యీరోజులలో ధాన్యసేకరణను మిల్లుయజమానుల, వర్తకులచేతుల్లో పెట్టడం యెంతేని ప్రమాదకరం. ప్రభుత్వం ధాన్యంసప్లయి ఆర్డర్లకు అందాలు పెట్టి మిల్లుయజమానులు తాము సేకరించిన ధాన్యంలో కొంతభాగాన్ని దొంగ మార్కెట్టుకు దాటవేయడం సరిపాటైపోయింది. రేషన షాపులకు సరఫరా అయ్యేది మిల్లువర్తకులు సేకరించిన ధాన్యంలో ఒక భాగం మాత్రమే. తతిమ్మా ధాన్యాన్ని దొంగమార్కెట్టులో అమ్ముకొని మిల్లువర్తకులు విపరీతంగా లాభాలు గుంజుతున్నారు. ఈవిధంగా వున్నదానికంటెగూడ

ధాన్యంధరలు పెంచాలి

కరువునివారణకు కలిసి పనిచేయాలి

కరువును యీ దొంగమిల్లు వర్తకులు హెచ్చుచేస్తూ వుండటం అందరికి తెలిసిన విషయమే. అలాంటప్పుడు ప్రభుత్వం మరల మిల్లువర్తకులకే ధాన్యసేకరణ బాధ్యత అప్పగించటంవలన పరిస్థితులు మెరుగేమీ చక్కబడవు. దొంగవ్యాపారం అరికట్టబడదు. కరువు తీవ్రత తొలగదు.

ధరల నిర్ణయంలో అక్రమం

ధాన్యసేకరణ బాధ్యతను మిల్లు యజమానుల చేతుల్లో పెట్టడానికి నిర్ణయించడమే గాకుండా, ధాన్యంధరను బస్తా 1కి రు. 11ల వరకు పెంచాలనే న్యాయకోర్కెను కూడా రెడ్డియార్ మంత్రివర్గం నిరాకరించింది. ధాన్యసేకరణకు, రైతు పండించే పంటకు న్యాయమైన ధర యివ్వడమే ప్రధానం. తక్కువ ధరలు పెంచాలని తమకు యిష్టమున్నా కేంద్రప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదని నేరాన్నంతా కేంద్రప్రభుత్వంపైకి నెట్టివేసింది. ఇదేసాకును ప్రకాశం మంత్రివర్గంగూడ చెప్పి ఇటుకు మిల్లుయజమానులకు అనుకూలంగా ధాన్యానికి ధర తగ్గించి బియ్యానికి ధర హెచ్చించింది. కాని వాస్తవమేమిటి? కేంద్ర ప్రభుత్వం బియ్యానికివున్న సీలింగురేటును హెచ్చించటానికి అంగీకరించటంలేదు. కాని మేము కోరేది బియ్యానికి సీలింగురేటు మార్చకుండానే ధాన్యానికి బస్తా 1కి రు 11-0-0ల రేటు పురివర్ధనే. యివ్వవచ్చునని యిదివరలో ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం యెన్నో పర్యాయాలు రుజువు చేసింది. అలాంటప్పుడు బియ్యం రేటు మార్చకుండా ధాన్యం ధర బస్తా 1కి రు 11-0-0లకు పెంచవచ్చుగా? కేంద్రప్రభుత్వం అడ్డురాదుగా? అందుచేత పదేపదే కేంద్రప్రభుత్వం ధాన్యంధర పెంచడానికి అంగీకరించడం లేదనేది సాకుగా సూత్రమే తయారైంది. మిల్లుయజమానులకు కాంగ్రెసు మంత్రివర్గం చూపుతున్న లొంగుబాటును కప్పిపుచ్చుకోవడానికి దీనిని ఒకవాదంగా తరచుతరచూ తెస్తున్నారు.

ధాన్యసేకరణకు సరియైన మార్గం

అందుచేత యీ క్రింది పధంగా ధాన్యసేకరణకు పూనుకోవాలని కాంగ్రెసు మంత్రివర్గాన్ని కోరుతున్నాం.

(1) ధాన్యసేకరణబాధ్యతను ప్రభుత్వమే నేరుగా తీసుకోవాలి. మిల్లు యజమానులకు ఈ బాధ్యత అప్పగించరాదు. ప్రజలతో సంబంధంలేని నిరంకుశ ఉద్యోగులతో ధాన్యసేకరణను సాగించడానికి పూనుకోరాదు. ప్రజా సహకారాన్ని పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడున్న ఆహార కమిటీలను అన్నివర్గాల ప్రతినిధులతో పునర్నిర్మించి వాటి పూర్తి సహకారంతో ధాన్యసేకరణను సాగించాలి. ధాన్యసేకరణ అజమాయిషీ అంతా యిలా పునర్నిర్మించిన ఆహారకమిటీలకు యివ్వాలి. ధాన్యంసప్లయి ఆఫీసర్లు ఆహారకమిటీల సలహాలపైనే పని చేయాలి. ఆహారకమిటీలు తయారుచేసిన ధాన్యసేకరణ లిస్టుప్రకారం ధాన్యాన్ని సేకరించాలి.

(2) బస్తా 1కి రు 11-0-0ల చొప్పున ధాన్యాన్ని ఖరీదుచేస్తామనే ప్రభుత్వ ఏజెంట్లు కొంటారని ప్రభుత్వం ప్రకటించి ఆ రేట్లు ప్రకారం ధాన్యసేకరణ చెయ్యాలి. ధాన్యానికి ఇలా ధర పెంచుటతోపాటు, రైతుజీవితానికి అవసరమైన గుడ్డ, యినుప పనిముట్లు వగైరా వస్తువులను ప్రభుత్వం సప్లయిచేయడానికి బాధ్యతతీసుకుంటుందని ప్రకటించాలి.

(3) ప్రతి గ్రామములోను స్వంత పెట్టుబడితో పనిచేయడానికి తయారైన ధాన్యం కొనుగోలు ఏజంటును ప్రభుత్వం తరపున ఆహార కమిటీ సిఫార్సుతో వెంటనే నియమించాలి. ఆహార కమిటీ యిచ్చిన లిస్టు ప్రకారం రైతులనుండి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వానికి యెప్పటికప్పుడు అప్పగించాలి.

ఆహార కమిటీ గ్రామములో సేకరింపబడిన ఒక్క గింజకూడ దొంగమార్కెట్టులోకి పోకుండా బాధ్యత వహించాలి.

(4) ఆహార ధాన్యాలలో దొంగవ్యాపారాన్ని గావించే మిల్లు యజమానులు, వర్తకులను కఠినంగా శిక్షించాలి. ఆహార కమిటీలు, రైతుసంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ దృష్టికి దొంగవ్యాపారం గూర్చి చేసే ఫిర్యాదులన్నిటిని ఎట్టి ఆలస్యం లేకుండా ప్రభుత్వం చర్య గైకొనాలి.

(5) ఆహార సమస్యా పరిష్కారం కొరకు పనిచేయడానికి, ధాన్య సేకరణ పున్యమానికి తోడ్పడటానికి ప్రజారక్షణచట్టం క్రింద అరెస్టు గావించబడిన ప్రజాసేవకులందరినీ తక్షణమే విడుదల చెయ్యాలి.

ఆహారసమస్యా పరిష్కారానికి అందరూ ఐక్యమవ్వాలి

నేడు ఆహారసమస్య భీషణ రూపం దాల్చింది. విశాఖపట్నం, రాయలసీమజిల్లాలలోను, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో తిండిగింజలు దొరకక మలమల మాడిపోతున్నారు. రూపాయికి సేరుబియ్యం కాదికి దొంగమార్కెట్టులో అమ్ముతున్నారు. కొన్నిట గూడ దొంగమార్కెట్టు రేట్లకు తప్ప దొరకడంలేదు. రేషను షాపులలో దాదాపు ఒక నెలనుండీ ఆహారపదార్థాలు నిల్వలు అయిపోయాయి. మన తెలుగువారు మరొక బెంగాలుగా పరిణమించకుండా వుండాలంటే అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు కలిసిపనిచేయాలి. ప్రజలకు తిండిపెట్టాలి. ఆహారసమస్యాపరిష్కారానికి అందరం ఐక్యంగావాలి.

కాని, యిటీవల ప్రకాశం మంత్రివర్గం పడిపోయినతరువాత కాంగ్రెసులో పార్టీ కక్షలు ప్రబలమయ్యాయి. ముఠా రాజకీయాలకు ప్రాబల్యం యిస్తున్నారు. ప్రజాసేవను మర్చిపోయారు.

ప్రకాశంగారి బెదిరింపు

బస్తా 1కి రు 8లు బోనసు యివ్వకపోతే రక్తపాతం అవుతుందని యిటీవలనే రెడ్డియారు ప్రభుత్వాన్ని ప్రకాశంగారు బెదిరించారు. ప్రకాశం మంత్రివర్గం అధికారంలో వుండగా ధాన్యానికి ధర తగ్గించారు. అంతేగాకుండా బియ్యానికి ధర పెంచారు. ధాన్యంధర పెంచడానికి మకరాం అంగీకరించ లేదు. కాని ప్రధానిపదవి పోయిన తరువాత ప్రకాశంగారు ఆరు రూపాయలు బోనసు యివ్వమంటున్నారు. యివ్వకపోతే రక్తపాతం అవుతుందని బెదిరిస్తున్నారు. కమ్యూనిస్టులు దౌర్జన్యాలు చేస్తున్నారని సాకుతో మద్రాసు ప్రజలపై ప్రజారక్షణ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టిన అహింసావాదులైన ప్రకాశంగారు నేడు తన ప్రధానమంత్రిపదవి పోయిన తరువాత రక్తపాతం అవుతుందని కాంగ్రెసు మంత్రివర్గాన్ని బెదిరిస్తున్నారు. ఆయన అహింసావాదులలో వున్న నిజాయితీ యిదేనా? అధికారంలో వుండగా మిల్లు యజమానులకు లొంగిపోయిన ప్రకాశంగారు యీనాడు ఆరు రూపాయల బోనసు ఇవ్వమంటున్నాడంటే అదంతా రైతులపైన ప్రేమచేతనేనా? ప్రకాశంగారి ప్రచారంలో పార్టీకక్షలు, ముఠా రాజకీయాలు తప్ప రైతులపై ప్రేమేమీ లేదు. ప్రజలకు యింత తిండిపెట్టే మార్గమే లేదు. ప్రజలను మరింత ఆహార కరువుకు గురిచేస్తుంది.

రంగాగారి ముఠా రాజకీయాలు

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘ అధ్యక్షులు రంగాగారు కూడ ఇటీవల ముఠా రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. బస్తా 1కి రు 13లు వరకు ధాన్యం ధర పెంచకపోతే ధాన్య సేకరణ చేయవచ్చినప్పుడు సత్యాగ్రహం చేయమని రైతులకు సలహా ఇస్తున్నారు. ప్రకాశం మంత్రివర్గం వున్నప్పుడు ధాన్యం ధర అర్వయిఅర్ల ప్రభుత్వంనాటి ధరకంటె [illegible] తగ్గించారు. కాని రంగాగారు అప్పుడు సత్యాగ్రహం చేయమని రైతులను రెచ్చగొట్టలేదు. పైగా ధాన్యానికి న్యాయమైన ధర [illegible] ఆందోళన చేస్తున్న రైతుసంఘ [illegible] కమ్యూనిస్టులను 'దౌర్జన్యపరులని' [illegible] మంత్రివర్గాన్ని పడద్రోయడానికి [illegible] రెచ్చగొడుతున్నారని, అందుచేత [illegible] ప్రయోగం చేయడం సరియైనదనే [illegible] ప్రకాశం మంత్రివర్గపు ప్రజావ్యతిరేక [illegible] అన్నిటిని సమర్థించారు. కాని ఆహారకరువు తీవ్రంగా వున్నప్పటికీ ప్రజలకు తిండి అందించేబాధ్యత వీరికేమీ [illegible] లేదు. రెడ్డియారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే ప్రధానమైంది. బస్తా 1కి రు 13లు ధర వచ్చేంతవరకు రైతులను సత్యాగ్రహం చేయమంటున్నారు. [illegible] రైతు సేవంటారా? లేక ముఠా రాజకీయాలంటారా?

దేశభక్తులకు విజ్ఞప్తి

సత్యాగ్రహం చేయడంవలన ధాన్యం ధరలు పెరగవు. కరువుచేత మాడిపోతున్న పేదప్రజలకు తిండి అందజేసి వారిని కరువువాతబడకుండా కాపాడుకోవాలి. అప్పుడే బలిష్టమైన ఉద్యమాన్ని నిర్మించుకోగలం. కరువుకాలంలో తోడ్పడిన రైతుల కోర్కెలు తీర్చేందుకు ప్రజలందరూ వెన్నుదలతో పనిచేస్తారు.

మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తారు. అవిధంగా రైతుకు న్యాయమైన ధరలు వస్తాయి. ప్రజలకు కరువు ప్రమాదం తప్పుతుంది.

కాబట్టి పోవర దేశభక్తులు, రైతాంగం, కాంగ్రెసునాయకులు కరువుప్రాంతాల ప్రజలు యెదుర్కొంటున్న కష్టాన్ని విస్మరించి పార్టీలను రెచ్చగొట్టుతున్న విషయాన్ని గ్రహించాలి. వాటికి దూరంగావుండి, ముఠా రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. కరువు ప్రజలకు తిండి అందిచేయడానికి అందరం ఐక్యం కావాలి. ధాన్యసేకరణ అయప్రదంగావడానికి మేము సూచించిన సూచనలను ప్రభుత్వం అంగీకరించేందుకు మంత్రివర్గంపై తీవ్ర ఆందోళన గావించాలి. ధాన్యసేకరణ జయప్రదమయ్యేందుకు అందరూ తోడ్పడాలి.

గుంటూరిలో క్షామం

(1వ పేజీ తరువాయి)

గ్రహం చేసే అవకాశం యిస్తేదని రంగాగారు చెప్పితే అందుకు తిరిగి [illegible] తీసుకుంటామనీ. [illegible] గౌరవించదగిన [illegible] అనుచితం. రంగాగారిని అరెస్టుచేస్తే బయట వారేకాక సభలో వున్నవారిలో చాల మంది మీ ఆయనను అనుసరిస్తాం.

గుంటూరు జిల్లాలో [illegible] మంత్రివర్గాన్ని పడగొట్టడానికి పూనుకున్న కొందరి కుట్రవల్ల కొత్తసంఘాలు పని చేయలేదు. ఈ సంఘాలలో చేరవద్దనీ, ప్రకాశం మంత్రివర్గం త్వరలో పడిపోతుందనీ, అప్పుడు సంఘాలనే ఎత్తివేస్తారనీ వారు ప్రచారం చేశారు. ఈ ముఠా నాయకులు ఈ మధ్య ఢిల్లీనుండి ఈ ప్రాంతాలకు వచ్చారు. అప్పుడు ఈ సంఘాలను, వాటి స్థాపకులను అవమానపరిచారు. తనకంటే తెలిసినవారు మరెవ్వరూ లేనట్లు [illegible] వెక్కిరించారు. ఆయనపేరు దాక్టరు పట్టాభి సీతారామయ్య.

"ఆయనకు ఇక్కడ మరో నాకరుతోడు అయ్యారు. ఆయన మాటలు విని సహకరించటానికి ఈ రెండో నాకరు చాల తటపటాయించారు. కాని చిన్నరాత్రిలో ఆ పనిశాస్త్రం పూర్తిచేశారు. మిగతా మూడు జిల్లాలలో కూడ కొత్తసంఘాలు ధాన్య సేకరణ చేయరాదన్నారు.

తర్వాత ప్రకాశంగారు తన మంత్రివర్గాన్ని పడగొట్టేందుకు వ్యతిరేకులను దుయ్యబట్టారు. పార్టీ నియమాలను ఉల్లంఘించి రంగాగారి తమ్ముని పడగొట్టారనీ, ఈ ముఠాలను తనకు వ్యతిరేకంగా కూడగట్టిన ప్రముఖులే రవిస్యూస్ మంత్రి అయ్యారనీ ప్రకాశంగారు ఈసడించారు. ఈ ముఠాల దోపిడీ చూస్తుంటే ప్రపంచమంతటనే రోత పుట్టేటందుకు తనకిష్టమును వెల్లడించారు.

Edited, Printed & Published by Karragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE